సాక్షి 24|7

వైఎస్‌ఆర్ జిల్లా

బుధవారం 3-1-2018



కృష్ణమ్మ రాకతో సీబీఆర్‌లో జలకళ

రైతుబాంధవుడు, అపరభగీరథుడు రాజన్న

- ✔ కృష్ణాజలాలను సీమకు మళ్లించిన ఘనత ఆయనదే
- ✔ ఐదు ఎత్తిపోతల పథకాలకు రూ.1,744 కోట్లు కేటాయింపు
- ✔ 19,750 ఎకరాలకు సాగునీరు

అపర భగీరథుడు వైఎస్సార్. ఎక్కడో పాతాళంలో ఉన్న కృష్ణమ్మను సీమకు మళ్లించిన ఘనత ఆయనదే. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా గండికోటకు కృష్ణజలాలను తరలించి అక్కడి నుంచి ఆరు ఎత్తిపోతల పథకాల ద్వారా సముద్రమట్టానికి ఎంతో ఎత్తులో ఉన్న సీబీఆర్‌కు తరలిస్తున్నారంటే అది రాజన్న చలువే. కానీ చివర్లో అరకొర పనులు చేపట్టి, అంతా తామే చేశామని చెప్పుకునేందుకు అధికార పార్టీ ప్రస్తుతం ఎంతో ఆర్భాటం చేస్తోంది. అసలు ఎవరి కృషితో సీబీఆర్‌కు కృష్ణాజలాలు వస్తున్నాయో ప్రజలందరికీ తెలుసని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. రాజన్న కృషి, ముందుచూపుతోనే ఇదంతా సాధ్యమైందనే విషయం పాలకులు ఒప్పుకోవాల్సిందేనని ముక్తకంఠంతో చెబుతున్నారు.



వైఎస్సార్ కృషిఫలం.. సీబీఆర్‌కు జలం

లింగాల:

2004లో వైఎస్సార్ సీఎం కాగానే సీమ ప్రజలకు కనీసం ఒక తడికి నీరు అందించాలనే లక్ష్యంతో జలయజ్ఞాన్ని చేపట్టారు. ఇందులోభాగంగా గండికోట నుంచి సీబీఆర్ వరకు ఆరు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. గండికోట నుంచి తిమ్మాపురం వరకు ఎల్–1 పథకానికి రూ.275 కోట్లు కేటాయించారు. తిమ్మాపురం వద్ద 0.3టీఎంసీ సామర్థ్యంతో చెరువును నిర్మించి 5.35కిలోమీటర్ల నాలుగు వరుసల భారీ పైపులైన్లను ఏర్పాటు చేసి గండికోట నుంచి నీటిని తరలించే ఏర్పాట్లు చేశారు. వీటి నిర్మాణం కోసం ఆయన హయాంలోనే రూ.241.95 కోట్లు ఖర్చుచేసి పనులను పూర్తిచేశారు. 96 శాతం పనులను ఆయనే పూర్తి చేయించారు. అదేవిధంగా తిమ్మాపురం నుంచి

- మిగతా 10లో▶

కనిపించని పురోగతి

అనేకమార్లు సీఎం వచ్చినా ప్రయోజనం శూన్యం

- ✦ జిల్లాకు వచ్చిన ప్రతిసారి హామీల వర్షం
- ✦ ఉక్కు పరిశ్రమ కోసం నిరీక్షిస్తున్న జిల్లా యువత
- ✦ గండికోటలో కనిపించని స్కైవాక్
- ✦ ఒంటిమిట్టలోనూ కనిపించని ప్రగతి
- ✦ అతీగతీ లేని ఫుడ్‌పార్కు, టెక్స్‌టైల్ పార్కు, అపెరల్ పార్కు
- ✦ కనిపించని కడప-చెన్నై నాలుగు లేన్ల రహదారి

- 2లో▲



సీఎం సభకు ముమ్మరంగా ఏర్పాట్లు

-2లో

రుణమాఫీపై అధికారులను నిలదీసిన రైతులు

- ★ చెన్నూరు మండలం కొండపేటలో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
- ★ పథకాలు అందలేదంటూ ప్రజల ఆగ్రహం
- ★ కడపలో పాఠశాలల పిల్లలతో సభ నిర్వహించిన అధికారులు

వేంపల్లె: రోడ్డుపై బైఠాయించి అధికారులను అడ్డుకుంటున్న గిడ్డంగివారిపల్లెవాసులు



జన్మభూమికి నిరసనల సెగ

కడప అగ్రికల్చర్:

రాష్ట్ర ప్రభుత్వం ఐదవ విడత జన్మభూమి–మా ఊరు కార్యక్రమం మంగళవారం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కానీ జిల్లాలో ఈ కార్యక్రమం నిరసనలు, నిలదీతలతో మొదలైంది. పథకాలు అందలేదంటూ ఒకచోట, రుణాలు మాఫీ కాలేదంటూ మరోచోట ఇలా జిల్లావ్యాప్తంగా ప్రజలు తమ బాధలను నిరసన, ఆందోళనల రూపంలో వ్యక్తం చేశారు. కడప నగరంలోని 41, 42 డివిజన్లలో ప్రజలు పథకాలు ఏమాత్రం తమకు చేరలేదని ప్రజలు అధికారుల ఎదుట నిరసించారు. అలాగే 11వ డివిజన్‌లో అధికారులు సమస్యలు ఉత్పన్నం

- మిగతా 2లో▶

అన్నదాతను మింగిన అప్పు

- ☞ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య
- ☞ వర్షాలు కురవక.. పంటలు పండక..
- ☞ భారీగా పెరిగిపోయిన అప్పులు
- ☞ తీర్చే మార్గం కనిపించక..
- ☞ ఏడాదిలోపే అన్నదమ్ములిద్దరూ బలి

-3లో▲



మృతి చెందిన సాంబశివుడు

కనిపించని పురోగతి

సాక్షి, కడప :

ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించడం, ప్రజలను ఏదో ఒక రకంగా మభ్యపెట్టడం, ఆపై ఏమి చేయకుండా మిన్నకుండిపోవడం ఇదీ సీఎం చంద్రబాబు నైజంలా కనిపిస్తోందని జిల్లావాసులు ఆరోపిస్తున్నారు. జిల్లాకు సంబంధించి అనేకమార్లు వచ్చిన సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో జిల్లాలోని బద్వేలు మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించినా, ఇప్పటికీ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటీ నెరవేర్చలేదు. పెండింగ్‌ సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోక జనం అల్లాడిపోతున్నారు. జన్మభూమి సభలు మొదలుకొని ప్రతి కార్యక్రమాన్ని టీడీపీకి సంబంధించి ప్రచార అస్త్రంగా మలుచుకుంటున్నారే తప్ప ప్రజల బాగోగులను గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రాజెక్టులపై అంతంతమాత్రమే ప్రేమ

జిల్లాలో గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులకు సంబంధించి పనులు నత్తనడకన సాగుతున్నాయి. చిన్నచిన్న పనులను సైతం పూర్తి చేయడానికి ఏళ్లు పడుతోంది. బాబు సీఎం అయ్యాక జిల్లా ప్రాజెక్టులకు అరకొర నిధులతోనే సరిపెట్టారు. ఝరికోన, సర్వరాయసాగర్, ముంపు గ్రామాల సమస్యతోపాటు పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి కాలువల పనులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి.

కనిపించని ఫుడ్‌పార్కు, అపెరల్, టెక్స్‌టైల్‌ పార్కులు

జిల్లాకు వచ్చిన ప్రతిసారి సీఎం బాబు హామీల వర్షంలో భాగంగా ఫుడ్‌పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటికీ ప్రతిపాదన దశలోనే ఉంది. అలాగే ప్రొద్దుటూరులో టెక్స్‌టైల్‌ పార్కులు, మైలవరంలో అపెరల్‌ పార్కు లాంటివి ఏర్పాటు చేస్తామన్నా నేటికీ రూపుదాల్చలేదు.

గండికోటలో కలగా మారిన స్కైవాక్‌

గండికోటను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ప్రపంచంలోనే పర్యాటకరంగంలో గండికోటకు గుర్తింపు తీసుకు వస్తామని బాబు మాటలు కోటలో నీటి మాటలుగా మిగిలిపోయాయి. గండికోటకు సంబంధించి స్కైవాక్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇప్పటికీ ప్రతిపాదనల స్థాయి దాటలేదు. జమ్మలమడుగు, గండికోట మధ్య 13కిలోమీటర్లు, రూ.16 కోట్ల రోడ్డే ముందుకు సాగలేదు. ఇక పర్యాటకం ఏం అభివృద్ధి చెందుతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతంతమాత్రంగానే ఒంటిమిట్ట అభివృద్ధి

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని మరో తిరుమలగా మారుస్తామని మాట ఇచ్చిన బాబు దాని గురించి మరిచిపోయారు. టీటీడీ ఆధ్వర్యంలో రూ. 100కోట్లు ఒంటిమిట్ట అభివృద్ధికి కేటాయించినా పనులు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా అప్పటికప్పుడు హడావుడి తప్ప తర్వాత ప్రగతి కనిపించడం లేదు.

ఏవీ పరిశ్రమలు

జిల్లాకు సంబంధించి కొత్త పరిశ్రమలు కనిపించడం లేదు. ప్రత్యేకంగా కొప్పర్తి వద్ద మూడు వేల ఎకరాలకు పైగా ఏపీఐఐసీకి సంబంధించి భూమి ఉన్నా పరిశ్రమలు రావడం లేదు. ఐజీకార్ల్‌ను అందుబాటులోకి తీసుకు వస్తామని గతంలో బాబు ప్రకటించినా ఇంతవరకు ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. జిల్లాలో ఎక్కడా కూడా కొత్తగా పరిశ్రమలు వచ్చిన పరిస్థితులు లేవు. ఉన్న పరిశ్రమలే మూతపడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

నాలుగు లేన్ల రోడ్డుకు మోక్షం లేదా?

కడప–చెన్నై మధ్య నాలుగు లేన్ల రహదారి ఏర్పాటు చేస్తామని బాబు ఆర్భాటంగా ప్రకటించినా ఇంకా మందుకు సాగలేదు. సర్వేలు మాత్రమే చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అయిన నేపథ్యంలో ఎప్పుడు పనులు పూర్తవుతాయో, ప్రజలకు ఎప్పుడు సౌలభ్యం ఒనగూరుతుందో తెలియడం లేదు. నేడు పులివెందులకు వస్తున్న సీఎం చంద్రబాబు మరి జిల్లాకు ఇచ్చిన హామీల గురించి ఏం చెబుతారో చూడాలి మరి.

ఏదీ ఉక్కు పరిశ్రమ

విభజన హామీలలో ప్రధానంగా కడప ఉక్కు పరిశ్రమ కూడా ఒకటి. సీఎం చంద్రబాబు ఒక్కసారంటే ఒక్కసారి కూడా కేంద్రంపై ఒత్తిడి చేసిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. వైఎస్సార్‌సీపీతోపాటు ఇతర పార్టీలు ఉక్కు పరిశ్రమపై పోరాడుతున్నా టీడీపీ మాత్రం పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగేళ్లు కావస్తున్నా ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. జిల్లాలోని నిరుద్యోగులు ఉక్కు పరిశ్రమ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. చంద్రబాబు మాత్రం కడపకు వచ్చిన ప్రతిసారి ఉక్కు పరిశ్రమ తీసుకు వస్తానని హడావుడి చేయడం ఆనవాయితీగా మారింది.

ప్రతిసారీ ఉద్యాన పాట

జిల్లాలో ఎక్కడ పర్యటించినా చంద్రబాబు నోట వచ్చే మొదటి మాట హార్టికల్చర్‌ హబ్‌. రైల్వే కోడూరు, రాజంపేట, కడప, పులివెందుల, జమ్మలమడుగు పర్యటనల సందర్భంగా ముఖ్యమంత్రి జిల్లాను ఉద్యాన కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. ఎన్నాళ్లైన హబ్‌ మాత్రం కనిపించడం లేదు. అందులోనూ రాష్ట్రంలోనే పండ్లతోటల విషయంలో జిల్లాకు ప్రత్యేక స్థానముంది. అరటితోపాటు మామిడి, బొప్పాయి, చీనీ, జామ, ఇతర పండ్ల దిగుబడులు 22లక్షల మెట్రిక్‌ టన్నులు వస్తున్నాయి. దీనికి సంబంధించి హార్టికల్చర్‌ హబ్‌ అవసరమున్నా మాటలకే పరిమితమైంది.

కొత్తగా 14,042 రేషన్‌కార్డుల మంజూరు

కడప సెవెన్‌రోడ్స్‌ : రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కొత్తగా 14,042 రేషన్‌ కార్డులను మంజూరు చేసిందని జాయింట్‌ కలెక్టర్‌ శ్వేత తెవతీయ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త కార్డులను జన్మభూమి–మాఊరు సదస్సుల్లో లబ్ధిదారులకు అందిస్తామన్నారు. అర్హులుగా ఉండి దరఖాస్తు చేసుకోని వారు ఎవరైనా ఉంటే జన్మభూమి సదస్సుల్లో మండల నోడల్‌ అధికారులకు అర్జీలు సమర్పించాలన్నారు. అర్జీతోపాటు కుటుంబసభ్యుల గ్రూప్‌ ఫొటో, ఆధార్‌కార్డులను జిరాక్స్‌ చేసి ఇవ్వాలన్నారు.

అలాగే కరెంటు బిల్లు లేదా ఓటరు ఐడీ కార్డు జిరాక్స్‌ తీసి దరఖాస్తుతోపాటు సమర్పించాలన్నారు. ప్రతి నోడల్‌ అధికారికి ఒక్కో మండలానికి వంద రేషన్‌కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం అధికారాన్ని ఇచ్చిందన్నారు. రేషన్‌కార్డుల్లో పేర్లు ఉండి, వాటి నుంచి విడిపోయి కొత్తగా కార్డులు కావాలనుకునే వారు మీ–సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

జమ్మలమడుగు డివిజన్‌లో..

జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లో చాపాడు 60, దువ్వూరు 85, జమ్మలమడుగు 82, కొండాపురం 55, లింగాల 36, ముద్దనూరు 39, మైలవరం 92, పెద్దముడియం 33, ప్రొద్దుటూరు 1,974, పులివెందుల 594, రాజుపాలెం 74, మైదుకూరు 410, సింహాద్రిపురం 38, తొండూరు 21, వేంపల్లె 128, వేముల మండలానికి కొత్తగా 49 రేషన్‌కార్డులు మంజూరయ్యాయి.

కడప డివిజన్‌లో

చక్రాయపేట 92, చెన్నూరు 215, చిన్నమండెం 119, సీకే దిన్నె 171, కడప3,335, గాలివీడు 65, కమలాపురం 218, ఖాజీపేట 74, లక్కిరెడ్డిపల్లె85, పెండ్లిమర్రి 86, రామాపురం 57, రాయచోటి 915, సంబేపల్లె 56, సుండుపల్లె 119, వల్లూరు 35, వీరబల్లి 110, వీఎన్‌ పల్లె 49, ఎర్రగుంట్ల మండలానికి 52 కార్డులు మంజూరు చేశారు.

రాజంపేట డివిజన్‌లో

అట్లూరు 87, బి.కోడూరు 62, బద్వేలు 246, బి.మఠం 105, చిట్వేలి 366, గోపవరం 182, కలసపాడు 128, కోడూరు 602, నందలూరు 166, ఓబులవారిపల్లె 420, పెనగలూరు 418, పోరుమామిళ్ల 384, పుల్లంపేట 248, రాజంపేట 590, కాశినాయన 109, సిద్దవటం 168, ఒంటిమిట్ట మండలానికి 138 కొత్తకార్డులు మంజూరు చేసినట్లు జేసీ వివరించారు.

సీఎం సభకు వస్తేనే డ్వాక్రా డబ్బులు

- గ్రామాల్లో డ్వాక్రా మహిళలను తరలించే ప్రయత్నం
- అధికారులపై మండిపడుతున్న మహిళలు, నాయకులు



సీఎం సభకు రావాలని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో మల్లేలలో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు

తొండూరు : సీఎం చంద్రబాబు నేడు పులివెందులలో జన్మభూమి–మాఊరు సభకు భారీగా మహిళలను తరలించేందుకు అధికారులు బెదిరిపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. మండల వెలుగు అధికారులు భారీసంఖ్యలో మహిళలను ముఖ్యమంత్రి సభకు తరలించేందుకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి డ్వాక్రా మహిళలను నేడు పులివెందులలో జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు రావాలని చెబుతున్నారు. సభకు హాజరుకాకపోతే పసుపు, కుంకుమ కింద పంపిణీ చేసే రూ.4వేలు కట్‌ అవుతాయని బెదిరిస్తున్నారు. అందువల్ల డ్వాక్రాలో ఉన్న ప్రతి సభ్యురాలు తప్పనిసరిగా సభకు రావాల్సిందేనని వెలుగు ఏపీఎం రామాంజనేయులు, సీసీ జిలాన్‌బాషాలు హెచ్చరిక జారీచేసినట్లు మహిళలు వాపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ మండల నాయకులు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి వెలుగు అధికారులకు ఫోన్‌చేసి డ్వాక్రాలో ఉన్న మహిళలను సభకు రావాలని హెచ్చరిక జారీ చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. మహిళలను వారి ఇష్టానుసారంగానే సభకు తీసుకెళ్లాలని, ఒత్తిడి చేసి రావాలని హెచ్చరికలు జారీచేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడకుండా అధికారులు అధికారులుగా పనిచేయాలని, పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తే సహించేది లేదని వివరించారు.

సీఎం సభకు ముమ్మరంగా ఏర్పాట్లు

పులివెందుల : సీఎం నేటి మధ్యాహ్నం పట్టణంలోని ధ్యాన్‌చంద్‌ క్రీడామైదానంలో జన్మభూమి–మాఊరు సభలో పాల్గొనను న్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభాస్థలి ఏర్పాటు, బారికేడ్లు, సభకు వచ్చే ప్రజలకు కూర్చునేందుకు కుర్చీల ఏర్పాటు, షామియానాలు ఏర్పాటు చేశారు. సీఎం సభ సజావుగా జరిగేందుకు మూడురోజుల నుంచి కలెక్టర్, ఎస్పీ వచ్చి పర్యవేక్షించారు. సీఎం మీటింగ్‌ బందోబస్తులో దాదాపు 11వందల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.



కొండాపురం: అధికారులతో వాగ్వాదానికి దిగిన ప్రజలు



కడప: రవీంద్రనగర్‌లో వాసును నిలదీస్తున్న స్థానికులు

జన్మభూమికి నిరసనల సెగ

▶ మొదటిపేజీ తరువాయి

కాకుండా ప్రభుత్వ పాఠశాలల పిల్లలతో జన్మభూమి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. వేంపల్లె మండలం గిడ్డంగివారిపల్లెలో నిర్వహించిన జన్మభూమిలో రైతులు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఫసల్‌బీమా రాలేదని, పింఛన్లు మంజూరు కాలేదని, రేషన్‌కార్డులు ఇవ్వలేదని నిరసన తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. తొండూరు మండలం తేల్లూరులో ఉపాధి బిల్లులు రాలేదని, రుణమాఫీ, ఫసల్‌బీమా ఖాతాల్లో జమకాలేదని అధికారులను నిలదీశారు. చెన్నూరు మండలం కొండపేటలో జన్మభూమి కార్యక్రమం నిర్వహణ సరిగాలేదని అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాపాడు మండలం అల్లాడుపల్లె, మైదుకూరు మండలం కేశలింగాయపల్లెలో రైతులు రుణమాఫీ డబ్బులు పడలేదని అధికారులను, నాయకులను ప్రశ్నించారు. ప్రొద్దుటూరులోని 1వార్డులో సమస్యలపై టీడీపీ నేత వరదరాజులరెడ్డిని, అధికారులను ప్రజలు నిలదీశారు. ప్రొద్దుటూరు రూరల్‌ పరిధిలోని కాకిరేణిపల్లె జన్మభూమిలో 15మంది ప్రజలు హాజరు కాగా, 30మంది అధికారులు పాల్గొనడం విశేషం. చౌడూరులోని ప్రజలు చెంతనే పెన్నానది ఉన్నా నిత్యం తాగునీటికి అవస్థలు పడాల్సిందేనా? అని అధికారులను నిలదీశారు. బద్వేలు మండలం కొంగలవీడులో పింఛన్లు తొలగించడం దారుణమని పేదలు అధికారులను ప్రశ్నించారు. రాజంపేట మండలంలో నిర్వహించిన జన్మభూమిపై ప్రజలు ఆసక్తి చూపలేదు. పెద్దముడియం మండలం బూతమాపురంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదని ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించడంతో అధికారులు ఏం చెప్పలేకపోయారు. కొండాపురం మండలం కొత్తపల్లెలో రుణమాఫీ కాలేదని మహిళలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. గాలివీడులో ప్రోటోకాల్‌ విషయంలో ఎంపీటీసీ అధికారులతో వాదనకు దిగారు. లక్కిరెడ్డిపల్లె మండలం పందిళ్లపల్లెలో వ్యక్తిగత మరుగుదొడ్లకు బిల్లులు రాలేదని జన్మభూమిని ప్రజలు బహిష్కరించి ఇళ్లకు వెళ్లిపోతుండగా అధికారులు బతిమలాడి కూర్చోబెట్టారు. రైల్వేకోడూరులో టీడీపీ నేతలు బత్యాల చంగల్రాయుడు, కస్తూరి విశ్వనాథనాయుడు చంద్రన్న కానుకలు, రేషన్‌కార్డులు పంపిణీ చేశారు.



కడప: బ్రాహ్మణవీధిలో నిర్వహించిన జన్మభూమిలో సమస్యలపై టీడీపీ నాయకులను నిలదీస్తున్న ప్రజలు

వ్యవసాయం కోసం చేసిన అప్పు.. ఒకే కుటుంబంలో ఇద్దరిని బలి తీసుకుంది... ఏడు నెలల క్రితం తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు... ఇప్పుడు అన్న అదే అఘాయిత్యానికి పాల్పడ్డాడు... వరుణుడు కరుణించకపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి.. ఎలాగైనా వాటిని కాపాడుకోవాలని బోరు మీద బోర్లు వేశారు... అయినా నీరు పడలేదు.. పెట్టుబడి కోసం చేసిన అప్పులు కొండంత అయ్యాయి... వాటిని తీర్చే మార్గం కనిపించక పోవడంతో అర్ధంతరంగా తనువు చాలించారు... బాధిత కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.


రైతు సాంబశివుడు ఉరి వేసుకున్న ఫ్యాన్

భర్త మృతితో బోరున విలపిస్తున్న భార్య


అన్నదాతను మింగిన అప్పు

తొండూరు : మండలంలోని బూచుపల్లెకు చెందిన కోడూరు సాంబశివుడు(39) అప్పుల బాధతో మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సాంబశివుడు వ్యవసాయాన్నే జీవనాధారంగా చేసుకొని కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య పార్వతి, పిల్లలు శివకాశి, శిరీష, సువర్ణ ఉన్నారు. అదే గ్రామంలో 3.35 ఎకరాల పొలం ఉంది. అందులో రెండు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. మిగతా పొలంలో చీనీ చెట్లు పెంచుతున్నాడు. ఐదేళ్లుగా బోర్లలో నీరు సక్రమంగా రాకపోవడం వల్ల.. ఏటా ఒకట్రెండు బోర్లు వేసి చీనీ చెట్లను కాపాడుకుంటూ వచ్చాడు. ఈ ఏడాది కూడా 3 నెలల క్రితం అప్పులు చేసి రెండు బోర్లు వేశాడు. అందులో కూడా నీరు రాకపోవడంతో నిరాశకు గురయ్యాడు. 2014లో బ్యాంకులో రూ.45 వేలు లోన్ (రుణం) ఉండటం వల్ల.. ఒకే సారి రూ.45 వేలు రుణమాఫీ అయింది. మరలా ఈ ఏడాది మల్లేల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో అకౌంట్ నంబర్: 19180076788తో లక్ష రూపాయల వరకు పత్తి పంట సాగు కోసం అప్పు చేశాడు. ఐదేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొనడంతో.. చీనీ చెట్లు కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడ్డాడు. చీనీ మొక్కలు నాటినప్పటి నుంచి నీటిని అందించేందుకు.. దాదాపు రూ. 8 లక్షల వరకు అప్పు చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి అందలేదు. వర్షాధారం కింద సాగు చేసిన పత్తి పంట కూడా సరైన దిగుబడి రాలేదు. దీంతో అప్పు ఎలా తీర్చాలనే మనోవేదనకు గురయ్యాడు.

అప్పులిచ్చిన వారి ఒత్తిడితో...

సాంబశివుడుకు మొత్తం రూ.8 లక్షల వరకు అప్పు ఉంది. రోజురోజుకు రుణదాతల ఒత్తిడి పెరిగింది. దీంతో దిక్కు తోచని స్థితిలో ఏమి చేయాలో తెలియక సతమతమయ్యాడు. అప్పు ఎలా తీర్చాలని కుటుంబ సభ్యులతో రెండు రోజుల క్రితం బాధ పడ్డాడు. అయితే అదే గ్రామానికి చెందిన అప్పు ఇచ్చిన వ్యక్తి.. చెల్లించకుంటే భూమి రాయించాలని డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక.. మరో వైపు అతనికి సమాధానం చెప్పలేక లోలోన కుమిలిపోయాడు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మిన్నంటిన రోదనలు

అదే కుటుంబానికి చెందిన కోడూరు విశ్వనాథ (36) గతేడాది మే 23న అప్పుల బాధ తాళ లేక ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విశ్వనాథ అన్న సాంబశివుడు ఏడాదిలోపే అదే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వారు వేర్వేరు కాపురాలు పెట్టినప్పటికీ.. పక్క పక్కన ఇళ్లలోనే నివసిస్తున్నారు. ఇద్దరు కుమారులు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ

గ్రామంలో సాంబశివుని మృతదేహాన్ని తొండూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పులివెందుల ఏరియా ఆసుపత్రికి శవపరీక్ష కోసం తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ వెంకట చలమారెడ్డి, వైఎస్ఆర్‌సీపీ నాయకులు బాలనరసింహారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, ద్వారకనాథరెడ్డి, దామోదరరెడ్డి.. మృతుడి ఇంటి వద్దకు వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు.

ఇంటి విషయమై గొడవ

కడప అర్బన్ : కడప చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓం శాంతినగర్‌లో ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్న సుమలత, ఆమె భర్త వెంకటశివకుమార్, తల్లిపై.. అదే ప్రాంతంలో నివసిస్తున్న వెంకటరమణారెడ్డి ఈ నెల 1న మధ్యాహ్నం మరో ఐదుగురితో కలిసి వచ్చి దాడి చేశాడు. బాధితులు రిమ్స్‌లో చికిత్స పొందుతూ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాలుగు నెలల క్రితం నియాజ్ అనే వ్యక్తి నుంచి వెంకటరమణారెడ్డి సదరు ఇల్లు కొన్నాడు. అద్దెకు ఉన్న సుమలత కుటుంబాన్ని వెంటనే ఖాళీ చేయాలని చెప్పాడు. ఈ క్రమంలో వారి మధ్య మాటకుమాట పెరిగింది. ఈ నెల 1న మధ్యాహ్నం వెంకటరమణారెడ్డి జనాలతో వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నచౌక్ ఎస్ఐ మోహన్ తెలిపారు.

‘కృష్మా’ క్యాలెండర్ ఆవిష్కరణ


క్యాలెండరును ఆవిష్కరిస్తున్న ఆర్జేడీ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి

పులివెందుల టౌన్ : కడప జిల్లా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం (కృష్మా) నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంగళవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో కరస్పాండెంట్ల ఆధ్వర్యంలో ఆర్జేడీ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి, డీఈఓ శైలజ, ఎంఈఓ వీరారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కరస్పాండెంట్ల శ్రేయస్సు, ప్రైవేటు పాఠశాలల కోసం కృష్మా పని చేస్తోందన్నారు. వారు చేసిన కార్యక్రమాలను ఇందులో పొందుపరచడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం డీఈఓ శైలజ మాట్లాడారు. కార్యక్రమంలో అప్సా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లెటి ప్రభాకర్‌రెడ్డి, కృష్మా కార్యదర్శి, కోశాధికారులు రామకృష్ణారెడ్డి, మాధవరెడ్డి, గౌరవాధ్యక్షులు రమణారెడ్డి, సభ్యులు వెంకటస్వామిరెడ్డి, చక్రపాణిరెడ్డి, చైతన్యరెడ్డి, రామచంద్రారెడ్డి, పద్మలత, జనార్ధనరెడ్డి, రవికుమార్‌రెడ్డి, ఓబులరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఘర్షణ.. ఆరుగురికి గాయాలు


గాయాలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితులు

మైదుకూరు టౌన్ : స్థానిక సర్వాయపల్లె రోడ్డు చివరి వీధిలో మంగళవారం రాత్రి రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్లితే.. పసల బుజ్జి, కానగు రాణి ఒకే వీధిలో నివాసం ఉంటున్నారు. పసల బుజ్జి కుమార్తె ఇంద్రావతికి.. కానగు రేణుకా కుమారుడు చంద్ర మధ్య పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త గొడవకు దారి తీసింది. రోడ్డు వెంట వెళ్తున్న చంద్రను ఇంద్రావతి తిట్టడంతో.. తనను ఎందుకు తిడుతున్నావని నిలదీశాడు. దీంతో చంద్రపై ఇంద్రావతి భర్త శ్రీను, ఆమె సోదరుడు సురేంద్ర దాడి చేశారు. విషయం తెలుసుకున్న చంద్ర తల్లి రేణుకా, కటారు సుబ్బమ్మ, అతని సోదరి అక్కడికి వచ్చారు. సురేంద్ర కర్రతో దాడి చేయడంతో రేణుకా తలపై బలమైన గాయమైంది. వీరితోపాటు కటారి సుబ్బమ్మ, చంద్ర గాయపడ్డారు. అడ్డువచ్చిన తన తండ్రి పసల బుజ్జిపై కూడా సురేంద్ర దాడి చేయగా తలకు తీవ్రమైన గాయమైంది. ఇలా వర్గాల వారు దాడి చేసుకోవడంతో ఆరుగుగు గాయపడ్డారు. గాయపడిన వారందరూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రక్తపు గాయాలైన వారిని 108లో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకుని, విచారణ చేస్తున్నారు.

రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ దాడులు

రూ.4 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన వీఆర్వో


వీఆర్వోను విచారణ చేస్తున్న అధికారులు

పెద్దముడియం: మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయంలో గుల్లకుంట వీఆర్వో చంద్రమోహన్ రైతు రంగస్వామి నుంచి లంచం తీసుకుంటూ ప్రత్యక్షంగా దొరికిపోయాడు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ నాగరాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సుద్దపల్లెకు చెందిన రంగస్వామి తన తల్లికి సంబంధించిన భూమిని ఆన్‌లైన్ చేయించి.. పాసుపుస్తకం కోసం మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. రంగస్వామిని సుద్దపల్లెకు ఇన్‌చార్జిగా ఉన్న గుల్లకుంట వీఆర్వో చంద్ర మోహన్ రూ.4 వేలు ఇవ్వాలని కోరాడు. దీంతో వీఆర్వోకు డబ్బులు ఇవ్వటానికి మొగ్గ చూపని రంగస్వామి.. ఏసీబీని సంప్రదించారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో రంగస్వామి నుంచి వీఆర్వో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్వోను అదుపులోకి తీసుకుని, ఆయన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

లంచం అడిగితే మమ్మల్ని సంప్రదించండి

ఏ శాఖలో అయినా అధికారులు లంచం అడిగితే, తమని సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఎవరైనా అధికారులు ఇబ్బంది పెడుతున్నా తమకు సమాచారం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. సంప్రదించాల్సిన వారు ఫోన్ నంబర్ : 9440446191కు సమాచారం ఇవ్వాలని వివరించారు.

రైలు కింద పడి వ్యక్తి మృతి

కడప అర్బన్ : కడప నగరంలోని రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో కడప, రాజంపేట రైల్వేమార్గంలో జేఎంజే సమీపంలో రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి పి.గంగిరెడ్డి (31) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరపునాయునిపల్లె మండలం యు.రాజుపాలెం కదిరేపల్లెకు చెందిన పి.గంగిరెడ్డికి భార్య రామలక్షుమ్మ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తన గ్రామ సమీపంలో పొలాన్ని సాగు చేసుకుంటున్న సమయంలో.. ఆర్థిక సమస్యలు తలెత్తాయి. నూతన సంవత్సర వేడుకలు కుటుంబ సభ్యులతో కలసి జరుపుకున్న ఆయన.. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి నుంచి వచ్చేశాడు. మంగళవారం శవమై కనిపించాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ రారాజు తెలిపారు.

ఎన్ఎంసీలో సవరణలు చేయండి


ర్యాలీ నిర్వహిస్తున్న వైద్యులు, జూడాలు


కడప అర్బన్ : నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఎంసీఐ స్థానంలో తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న నిరసనల్లో భాగంగా కడప రిమ్స్ ఆవరణలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ఏపీజీడీఏ, ఐఎంఏ, ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రిమ్స్‌లో ర్యాలీ, నిరసన ప్రదర్శన చేపట్టారు. రిమ్స్ ఆవరణలో జూనియర్ డాక్టర్‌లు ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. కళాశాల ఆవరణలో కళాశాల నుంచి ఓపీ, ఐపీ విభాగాల మీదుగా దంతవైద్య కళాశాల వరకు వెళ్లి.. తిరిగి రాజీవ్ గాంధీ విగ్రహం వరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎంఓ, ఏపీ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ (రిమ్స్) కార్యదర్శి డాక్టర్ జంగం వెంకటశివ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుని రాదలచిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎన్ఎంసీలో వైద్యరంగానికి సంబంధం లేని వ్యక్తులు, రాజకీయ నేపథ్యం ఉన్న వారు కార్యవర్గంలో ఉండటం అభ్యంతరకరమన్నారు. వైద్య వ్యవస్థకు రాజకీయాలకు దూరంగా ఉండటం తమ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో ఏపీ జూడా రిమ్స్ అధ్యక్షులు డాక్టర్ కేఎస్ఆర్ భార్గవ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు డాక్టర్ జనార్దన్, ఐఎంఏ కడప అధ్యక్షుడు డాక్టర్ నాగేంద్రప్రసాద్, కార్యదర్శి డాక్టర్ వినయ్ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రసంగించారు. కార్యక్రమంలో వైద్య విద్యార్థులు ప్రదర్శించిన ప్లకార్డులు అందరినీ ఆకర్షించాయి.

భవిష్యం

మేషం: వ్యయ ప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. దేవాలయాలు సందర్శిస్తారు. అనుకోని ఖర్చులు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు.

వృషభం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. మిత్రుల నుంచి ధనలాభం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.

మిథునం: ఆదాయానికి మించి ఖర్చులు చేస్తారు. పనుల్లో జాప్యం జరగవచ్చు. కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగే అవకాశం ఉంది.



కర్కాటకం: విద్యార్థులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. కార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు.

సింహం: మిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కన్య: దూరపు బంధువుల కలయిక. విందు వినోదాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

తుల: సన్నిహితులతో వివాదాలుసర్దుబాటు కాగలవు. ఆర్థికాభివృద్ధి. పనుల్లో పురోగతి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.

ధనుస్సు: మిత్రులతో మాటపట్టింపులు. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.

మకరం: ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులు సమర్థత చాటుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

కుంభం: వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాల నుంచి విముక్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మీనం: మిత్రులతో కలహాలు. దూర ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాల సందర్శన. వ్యాపారులకు ఒత్తిళ్లు. ఉద్యోగులు పనిభారంతో సతమతమవుతారు.

– సింహంభట్ల సుబ్బారావు

రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు పుష్పగిరి ప్రాజెక్టు



రాష్ట్రస్థాయి సైన్స్ఎగ్జిబిషన్‌కు ఎంపికైన ప్రాజెక్టుతో వివేకానందరెడ్డి, విద్యార్థులు

వైవీయూ: రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ కాంపిటీషన్స్‌కు నగరంలోని పుష్పగిరి విద్యాసంస్థల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు ఎంపికైనట్లు పుష్పగిరి విద్యాసంస్థల డైరెక్టర్ ఎం. వివేకానందరెడ్డి తెలిపారు. డిసెంబర్ 29, 30 తేదీల్లో నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌లో పాఠశాల విద్యార్థులు జావిద్, ఖాసీం 'వేస్ట్ మేనేజ్‌మెంట్ రిసోర్స్' అన్న అంశంపై రూపొందించిన 'లో కాస్ట్ వాటర్ ప్యూరిఫైస్'కు ప్రథమ బహుమతి లభించడంతో వీరిని రాష్ట్రస్థాయి ఎగ్జిబిషన్‌కు ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ షహనాజ్, అధ్యాపకులు నాగరాజు, రమేష్ పాల్గొన్నారు.

7న రాజంపేటలో జిల్లా స్థాయి ముగ్గుల పోటీలు

రాజంపేట టౌన్: రాజంపేట ఇన్‌ఫాంట్ జీసెస్ హైస్కూల్‌లో ఈనెల 7న ఉదయం 10 గంటల నుంచి ఆకేపాటి ఫౌండేషన్ ట్రస్ట్, మీ నేస్తం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ముగ్గుల పోటీలను నిర్వహించనున్నట్లు పోటీల నిర్వహణ ఆర్గనైజింగ్ కన్వీనర్ జబ్బిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా రూ.5వేలు, ద్వితీయ బహుమతిగా రూ.3వేలు, తృతీయ బహుమతిగా రూ.2వేలు, నాల్గవ, ఐదవ స్థానాల్లో గెలుపొందిన వారికి ఒక్కొరికి వెయ్యి రూపాయిల చొప్పున నగదు బహుమతిని అందచేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ముగ్గుల పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి బహుమతి ఉంటుందని వివరించారు. పోటీల్లో పాల్గొనే వారు ముగ్గు సామగ్రిని వారే తెచ్చుకోవాలని తెలిపారు.అలాగే ముగ్గుల పోటీల్లో పాల్గొనే వారు 8500615294, 9441930630 సెల్ నెంబర్లలో సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని జబ్బిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.

ఎస్వీసీఈకి ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు



అవార్డు అందుకుంటున్న సుధాకర్ రెడ్డి

యూనివర్సిటీ క్యాంపస్: కరకంబాడీ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ ఎన్.సుధాకర్ రెడ్డికి ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ అవార్డు లభించింది. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి ఆదిత్యా ఇంజనీరింగ్ కళాశాలలో ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐఎస్‌టీఈ) 12వ వార్షిక సదస్సులో ఇంజనీరింగ్‌లో ప్రతిభ కనబరచిన అధ్యాపకులకు, విద్యార్థులకు ప్రతిభ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీసీఈకి చెందిన ప్రిన్సిపల్ ఎన్.సుధాకర్ రెడ్డి ఉత్తమ ప్రిన్సిపల్‌గా ఎంపికై పండా పున్నయ్య అవార్డు అందుకున్నారు. జేఎన్‌టీయూ అనంతపురం వీసీ శ్రీనివాసకుమార్ చేతుల మీదుగా ఈ గోల్డ్‌మెడల్, జ్ఞాపిక అందుకున్నారు.

కళాశాలలో సన్మానం

ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాల అవార్డు అందుకున్న కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డిని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల సిబ్బంది మంగళవారం సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఎ.గంగిరెడ్డి, కరస్పాండెంట్ ఎ.రామిరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ అంబవరం ప్రకాష్, ఎస్వీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు.

5న టీటీడీసీలో జాబ్‌మేళా

కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లా గ్రామీణాభివృద్ధి, ఎంప్లాయ్‌మెంట్ మిషన్ ఆధ్వర్యంలో రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా లిమిటెడ్‌లో నిరుద్యోగ యువతులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ వై.రామచంద్రారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 19–26 ఏళ్ల లోపు కలిగి పదవ తరగతి, ఇంటర్మీడియేట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఈనెల 5న రాజంపేటరోడ్డులోని టీటీడీసీలో జరిగే ఇంటర్వ్యూలకు విద్యార్హత సర్టిఫికెట్లతో పాస్‌పోర్టుసైజ్ కలర్ ఫొటోలు తీసుకు రావాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 9500 వేతనంతోపాటు పీఎఫ్, ఓటీ, షిఫ్ట్ అలవెన్సులు వంటివి ఉంటాయని తెలిపారు.

తిరుమల సమాచారం

తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. దర్శనం కోసం భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 15 కంపార్ట్‌మెంట్లు నిండాయి.

సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం :

గదుల వివరాలు:

ఉచిత గదులు –	ఖాళీ లేవు
రూ.50 గదులు –	05 ఖాళీ ఉన్నాయి
రూ.100 గదులు–	20 ఖాళీ ఉన్నాయి
రూ.500 గదులు–	ఖాళీ లేవు
సేవలు: సహస్ర దీపాలంకరణ–	ఖాళీ లేవు
వసంతోత్సవం–	ఖాళీ లేవు
ఆర్జిత బ్రహ్మోత్సవం–	ఖాళీ లేవు

బుధవారం ప్రత్యేక సేవ : సహస్రకలశాభిషేకం

ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వెన్నెముక ఆపరేషన్లు

– న్యూరో సర్జన్ జగదీశ్వర్ రెడ్డి

కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లాలో తొలిసారిగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా అర్హులైన రోగులకు అనుబంధ ఆస్పత్రుల్లో వెన్నెముక ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించనున్నట్లు న్యూరో సర్జన్ డాక్టర్ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం తమ కార్యాలయంలో ఆయన 'సాక్షి'తో మాట్లాడారు. వెన్నెముక సమస్యల ద్వారా మెడనొప్పి, నడుమునొప్పి, సయాటికా, చేతులు, కాళ్లల్లో తిమ్మిర్లు, నరాల బలహీనత వంటి లక్షణాలు ఉంటాయని, ప్రాథమిక దశలో మందులతోనే తగ్గుతాయన్నారు. మందులతో తగ్గకుంటే అవసరమైన వారికి శస్త్ర చికిత్స ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు 94405 70680 నెంబరులో సంప్రదించాలని సూచించారు.

6న ఉచిత కంటి వైద్య శిబిరం

కడప ఎడ్యుకేషన్: కడపలోని పెన్షనర్ల కార్యాలయంలో 6న ఉచిత కంటి వైద్యశిబిరాన్ని నిర్వహించనున్నట్లు పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూల్‌కు చెందిన సుశీల నేత్రాలయ మెటర్నిటి హాస్పిటల్ వైద్యులు హాజరుకానున్నట్లు తెలిపారు. వివరాలకు 9490032502 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.

నేడు డీఎస్సీ-98 అభ్యర్థుల సమావేశం

కడప కోటిరెడ్డి సర్కిల్: డీఎస్సీ–98లో క్వాలిఫై అయినవారితో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా నాయకులు లక్ష్మీపతి,చంద్ర, రాంప్రసాద్,బాలరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జెడ్పీ ఆవరణలో సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని 98 క్వాలిఫైడ్ అభ్యర్థులు హాజరు కావాలని కోరారు.

6న వైవీయూ ఖోఖో జట్టుకు ఎంపికలు

వైవీయూ: వైవీయూ ఖోఖో పురుషుల క్రీడాజట్టుకు ఈ నెల 6న ఎంపికలు నిర్వహించనున్నట్లు వైవీయూ క్రీడాబోర్డు కార్యదర్శి డా. కె. రామసుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మండల అంతర విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొనే వైవీయూ జట్టుకు ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన క్రీడాకారులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

కడప కోటిరెడ్డిసర్కిల్: సిండ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ విభాగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ సంచాలకులు లీలాప్రతాప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పురుషులకు సెల్‌ఫోన్ రిపేర్లలో, మహిళలకు బ్యూటీపార్లర్,టైలరింగ్‌లో శిక్షణ ఇస్తామని వివరించారు. 18–45 ఏళ్లలోపు వారు అర్హులని తెలిపారు. ఆసక్తిగలవారు ఈ నెల 8న జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 08562–200193, 9440905478 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

వాతావరణం

రానున్న 24 గంటల్లో అండమాన్, నికోబార్ దీవుల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడు, కేరళల్లోని దక్షిణ తీర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, వాయవ్య భారతం, తూర్పు రాష్ట్రాలు, ఢిల్లీలో దట్టమైన నుంచి అతి దట్టమైన పొగ మంచు ఆవరించి ఉంటుంది. వాయవ్య భారతంలో చలిగాలులు వేచే అవకాశం ఉంది.

వైఎస్ఆర్ జిల్లా వాతావరణం

గరిష్టం కనిష్టం

32.2°/18.0°

జాతీయం

నగరం	గరిష్ట	కనిష్ట
ఢిల్లీ	17.7	08.4
కోల్‌కతా	24.8	15.0
బెంగళూరు	29.0	17.8
ముంబై	28.7	14.1
చెన్నై	30.6	22.4

పట్టణ వాతావరణం

పట్టణం/జిల్లా	గరిష్ట/కనిష్ట	పట్టణం/జిల్లా	గరిష్ట/కనిష్ట
అనంతపురం	33.2/17.3	విజయవాడ	30.2/20.0
గుంటూరు	33.0/15.2	వరంగల్	30.1/16.0
కర్నూలు	32.5/18.7	ఆదిలాబాద్	30.1/07.4
మహబూబ్‌నగర్	32.3/18.0	ఏలూరు	29.8/20.9
కడప	32.2/18.0	రాజమండ్రి	29.8/20.9
ఒంగోలు	31.6/22.1	తాడేపల్లిగూడెం	29.8/20.9
నెల్లూరు	31.5/22.5	కాకినాడ	29.7/21.5
మెదక్	31.3/12.0	హైదరాబాద్	29.6/15.8
చిత్తూరు	31.2/18.4	రంగారెడ్డి	29.6/15.8
తిరుపతి	31.2/18.4	నల్లగొండ	29.4/15.0
ఖమ్మం	31.0/14.4	విశాఖపట్నం	29.0/21.4
నిజామాబాద్	30.9/14.8	శ్రీకాకుళం	27.0/17.5
కరీంనగర్	30.5/13.3	విజయనగరం	27.0/17.5

బుల్లితెర

SAKSHI TV

ఉ. 07.00 గంటల నుండి ప్రతి గంటకు సాక్షి న్యూస్ బులెటిన్

ఉ.06.30 గుడ్ మార్నింగ్
ఉ.07.30 కేఎస్ఆర్ లైవ్ షో
ఉ.08.30 న్యూస్ ఫీచర్
ఉ.09.00 రీజనల్ న్యూస్
ఉ.09.30 మ్యాగజీన్ స్టోరీ
ఉ.10.00 సాక్షి న్యూస్
ఉ.10.30 న్యూస్ ఫీచర్
మ.02.30 డాక్టర్స్ టైమ్
సా.04.30 మార్గం
సా.05.00 స్పీడ్ న్యూస్
సా.05.30 ఉర్దూ న్యూస్
రా.07.30 పొలిటికల్ కారిడార్
రా.08.00 ఫోర్త్ ఎస్టేట్
రా.09.00 న్యూస్ 360
రా.09.30 మ్యాగజీన్ స్టోరీ
రా.10.30 స్క్రీన్‌ప్లే
రా.11.30 న్యూస్ ఫీచర్


టీవీలో ఈరోజు సినిమాలు




జెమిని మూవీస్
ఉ.07.00 పాండు
ఉ.09.30 కొడుకు
మ.12.00 అన్నయ్య
సా.06.00 నాయకుడు
రా.09.00 శ్రీరామ్



మూవీస్ నౌ
ఉ.08.55 థోర్
మ.01.35 ద మాస్క్
మ.03.15 డై అనదర్ డే
సా.05.30 ఫైనల్ డెస్టినేషన్ 3
రా.09.00 రష్ అవర్ 3




హెచ్‌బీవో
ఉ.06.00 మునిచ్
ఉ.08.47 ద అకౌంటెంట్
మ.01.47 టవర్ ఆఫ్ డెత్
సా.05.01 ఐరన్ మ్యాన్
రా.09.00 సూసైడ్ స్క్వాడ్




స్టార్ మూవీస్
ఉ.08.16 ద వోల్వరిన్
ఉ.10.40 జూటాపియా
మ.12.38 ప్రిడేటర్
సా.04.43 కుంగ్‌ఫు పాండా 3
రా.09.00 స్పైడర్-మ్యాన్



మా మూవీస్
ఉ.07.00 రామదండు
ఉ.09.00 ఎస్.పి.పరశురాం
మ.12.00 మొదటి సినిమా
సా.06.00 నువ్వు లేక నేను లేను
రా.09.00 మన్మథ



జీ సినిమా
ఉ.04.45 షాదీ సే పెహ్లే
ఉ.08.30 దిల్‌దార్: ద అర్య
ఉ.11.28 హసీనా మాన్ జాయేగీ
రా.09.00 బిజినెస్‌మ్యాన్ 2
రా.11.54 త్రిపుర



రిపోర్టర్ల ఫోన్ నెంబర్లు :

కడప అర్బన్- దుర్గాప్రసాద్ : 98496 52908 అగ్రికల్చర్- ప్రభాకర్‌రెడ్డి : 97053 47653, సెవెన్ రోడ్స్- ఫణి : 91775 86087, కార్పొరేషన్- కిశోర్ : 98666 38987, కల్చరల్- పవన్ : 98855 06765, స్పోర్ట్స్- నాగరాజు: 9059851188, రూరల్- విశ్వప్రసాద్: 9705347649, ఎడ్యుకేషన్ - యల్లారెడ్డి : 8008003074 కోటిరెడ్డి సర్కిల్-జయరాజ్:9010278698, వైఎస్‌ఆర్ సర్కిల్- కొండయ్య : 9866930982, కడప సిటీ- రామ్మోహన్‌రెడ్డి : 7013547221



పాఠశాలలో పందికొక్కులు, ఎలుకలు ఇసుక తోడేసిన దృశ్యం



మోడంమీదిపల్లె దళితవాడలో మూతపడిన అంగన్‌వాడీ కేంద్రం

చిన్నారులతో కళకళలాడాల్సిన అంగన్‌వాడీ బడి ఎలుకలు..పంది కొక్కులకు ఆవాసమైంది. గ్రామంలోని బాలింతలకు, గర్భిణులకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పట్టింది. ఒకటి రెండు కాదు నెలరోజులుగా బడి తలుపులు తెరుచు కోకపోయినా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది.

పిల్లల బళ్లో ఎలుకలు పడ్డాయ్!

- నెలరోజులుగా తెరుచుకోని అంగన్‌వాడీ కేంద్రం
- పిల్లలకు,గర్భిణులకు అందని పౌష్టికాహారం
- తెరిపించి పుణ్యం కట్టుకోవాలని వేడుకోలు

కడప కోటిరెడ్డి సర్కిల్:

నగర శివార్లలోని మోడంమీదపల్లె (పాత కడప) దళితవాడలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపించి పుణ్యం కట్టుకోవాలని స్థానికులు అధికారులను వేడు కుంటున్నారు. నెలరోజులుగా అంగన్వాడీ కేంద్రాన్ని పూర్తిగా తెరవలేదని వారు ఆరోపించారు. బాలింత లకు, గర్భిణులకు, పిల్లలకు నెలకు రెండు గుడ్లు, బియ్యం, కంది పప్పు మాత్రమే ఇంటికిస్తారన్నారు. పాలు ఎవరికి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. పిల్లలకు అన్నం వండి పెట్టిన పాపాన పోలేదన్నారు. బడి లోపల ఎలుకలు, పంది కొక్కులు, బండల సందుల లో ఉన్న ఇసుకను బయటికి తీస్తున్నా శుభ్రం చేసేవారు కరువయ్యారన్నారు. తాము వెళ్లి ఏదైన విషయం అడిగితే గొడవ పడి మీ బుద్ధి పుట్టిన వారికి చెప్పుకోపోండి అని ఆయా, కార్యకర్త చెబుతున్నారని ప్రజలు ఆవేదనతో తెలిపారు. ఈ విషయమై అధికారు లకు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేదని వాపో యారు. అధికారులు అంగన్‌వాడీ కేంద్రాన్ని తెరిపించి పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

నగర శివార్లలోని మోడంమీదపల్లెలో అంగ న్వాడీ కేంద్రంలో కార్యకర్త, ఆయా నెల రోజుల నుంచి స్కూలు మూసివేసిన విషయం తన దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని అర్బన్ సీడీపీవో అరుణకుమారిని ఆదేశించాం. నివేదిక రాగానే కార్యకర్త, ఆయా పై చర్యలు తీసుకుంటాం.

-మమత, జిల్లా ప్రాజెక్టు డైరక్టర్, ఐసీడీఎస్. కడప

అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపించండి...



మా గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపిం చాలి. పిల్లలకు, బాలిం తలకు, గర్భిణులకు పౌష్టి కాహారం అం దించాలనే ఉద్దే శంతో స్కూల్ ఏర్పా టు చేస్తే కార్యకర్త, ఆయా అవేమి పట్టించుకోవడం లేదు. గతనెలంతా స్కూలు తెరవలేదు.

-సుబ్బలక్షుమ్మ, స్థానికురాలు

నెలకు రెండు గుడ్లే....

బాలింతలకు, గర్భిణులకు రెండు గుడ్లు మాత్రమే ఇస్తారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టి కాహారం ఇదేనా? స్కూలులో ఏమేమి ఇస్తారో మెను కూడా లేదు. ఇంత అధ్వానంగా ఆయా, కార్యకర్త వ్యవ హరిస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తు న్నట్లు.**-బేబి, స్థానికురాలు**

వైఎస్ జగన్‌కు పాకా సురేష్ కృతజ్ఞతలు

కడప కార్పొరేషన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్‌ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తనను నియమించడంపై ఆయన చిత్తూరు జిల్లా వాయ ల్పాడులో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కష్టించి పనిచేయాలని సురేష్‌కు సూచించారు.

మేయర్‌కు రజక సంఘం నేతల శుభాకాంక్షలు



మేయర్‌కు అభినందనలు తెలుపుతున్న రజక సంఘం నాయకులు

కడప కార్పొరేషన్: నూతన సంవత్సరం సందర్భంగా కడప మేయర్ సురేష్‌బాబుకు రజక సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అంద జేసి అభినందనలు తెలిపారు. మేయర్‌ను కలిసిన వారిలో రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. కాశయ్య, జిల్లా అధ్యక్షులు చేలో రవి, నాయకులు క్రిష్ణమూర్తి, గంగన్న, ఓబులేసు, శేఖర్, రంగనాయకులు, క్రిష్ణ, శేషు తదితరులు పాల్గొన్నారు.

ఎంఈఓకు ఘన సన్మానం

కడప ఎడ్యుకేషన్: కడప ఎంఈఓ పాలెం నారాయణ కార్యదక్షుడని ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఇలియా స్‌బాషా అన్నారు. ఇటీవల జరిగిన మండల విద్యాశా ఖాధికారి ఎన్నికల్లో జిల్లా ఎంఈఓల సంఘానికి అధ్యక్షు డిగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం ఎస్టీయూ నగ రశాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్సీలో ఘనంగా సన్మా నించారు. ఈ కార్యక్రమంలో కడప నగర ఎస్టీయూ అధ్యక్షుడు మహబూబ్‌బాషా, ఆర్థిక కార్యదర్శి అబ్దుల్ వాజిద్, రాష్ట్ర నాయకులు సనావుల్లా, రమణారెడ్డి, జిల్లా నాయకులు హైదర్‌వల్లి, సాదిక్, అస్లాం, రెడ్డినాయక్, నూరుల్లా తదితరులు పాల్గొన్నారు.

రెడ్డి సేవా సమితి కేలండర్ ఆవిష్కరణ



కేలండర్‌ను ఆవిష్కరిస్తున్న శంకర్‌రెడ్డి తదితరులు

కడప కార్పొరేషన్: కడప రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో రూపొందించిన కేలండర్‌ను కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ శనివారపు శంకర్ రెడ్డి, పద్మావతి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో మల్టీ కలర్ కేలండర్ తీసు కురావడం అభినందనీయమన్నారు. సేవా సమితి అధ్యక్షుడుకె.నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్.కొండారెడ్డి, కోశాధికారి జి. ఆదినారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి, బయపురెడ్డి, పద్మావతమ్మ పాల్గొన్నారు.

పాఠశాలల పరిరక్షణకు కృషి చేయండి

కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖమంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. జమ్మలమ డుగు మండలం దేవగుడిలోని మంత్రి స్వగృహంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ డైరీ, కేలండర్‌ను ఆవిష్కరించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్య క్షుడు శ్యాసుందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధా న కార్యదర్శు లు గురయ్య, శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర అడిట్ కమిటి సభ్యుడు క్రిష్ణారెడ్డి, ఖాదర్‌బాషా పాల్గొన్నారు.

దుర్గమ్మ సన్నిధిలో రాహుకాల పూజలు

కడప కల్చరల్: శ్రీ విజయదుర్గ ఆలయంలో మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో రాహు కాల పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఫణిభూషణశర్మ, భవానీ శర్మ పూజా విధానాన్ని వివరించగా, భక్తులు కార్య క్రమాన్ని నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు సుధా మల్లికార్జున రావు, నిర్వాహకులు దుర్గాప్రసాద్ పవిత్ర జలాలతో కూడిన కలశాలతో ఉదయం ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి ప్రాతఃకాల, పౌర్ణమి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.



రాహుకాల పూజలు నిర్వహిస్తున్న భక్తులు

నేటి సీఎం పర్యటనకు సర్వం సిద్ధం


సీబీఆర్ వద్ద ఏర్పాటు చేస్తున్న పైలాన్

లింగాల : మండలంలోని పార్నపల్లె చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పర్యటించనున్నారు. ఈ మేరకు నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. పార్నపల్లె రిజర్వాయర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ పక్కన ఉన్న ఎత్తిపోతల పథకాల నుంచి వస్తున్న కృష్ణా జలాల డ్రాపింగ్ పాయింటు వద్ద పైలాన్‌ను ఏర్పాటు చేశారు. అక్కడికి సమీపంలో దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న కొండల మధ్య హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారాలను ఎస్పీ సతీష్‌రెడ్డి మూడు రోజులుగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే కలెక్టర్ బాబూరావునాయుడు, ఎస్పీ బాబూజీ అట్టాడా ఎప్పటికప్పుడు పనులను పరిశీలన, సీఎం భద్రతపై సమీక్షిస్తున్నారు. జమ్మలమడుగు డీఎస్పీ కృష్ణ ఆధ్వర్యంలో 250మంది పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు.

సమస్యల పరిష్కారానికి నిలదీయండి

- ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు

రైల్వేకోడూరు: తమ సమస్యల పరిష్కారానికి జన్మభూమి–మాఊరు పేరుతో వస్తున్న ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీయాలని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమం పేరుతో వారు చెప్పే బూటకపు మాటలు నమ్మవద్దు అని హితవు పలికారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని విమర్శించారు. పార్టీ అజెండాతో అధికారులను వాడుకోవడమే జన్మభూమి–మాఊరు కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమాన్ని పార్టీగా, అధికారికంగా వేర్వేరుగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు విడతల్లో రేషన్ కార్డులు, ఇళ్ల మంజూరు, వృద్ధాప్య పింఛన్లకు తిలోదాలు పలికిన టీడీపీ ప్రభుత్వం, ఐదవ విడత జన్మభూమిలో పంచాయతీకి రెండు, మూడు రేషన్‌కార్డులు అందజేసి చేతులు దులుపుకుంటుందని తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు మేలు చేయకపోగా పెద్ద ఎత్తున కబ్జా చేయడం, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

ఎస్సీ వర్గీకరణ బాధ్యత సీఎందే



మాట్లాడుతున్న దండు వీరయ్య మాదిగ

ప్రొద్దుటూరు కల్చరల్ : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు పార్లమెంట్‌లో చట్టబద్దత కల్పించే బాధ్యత సీఎం చంద్రబాబుదేనని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. ఇటీవల ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని కోరామన్నారు. దీనికి జగన్ స్పందిస్తూ వర్గీకరణ తన తండ్రి ఆశయమని, పార్లమెంట్‌లో బిల్లు పెడితే తప్పక మద్దతిస్తామని తెలిపారన్నారు. ఇప్పటికైనా ఈ శీతాకాల సమావేశాల్లో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బిల్లు పెట్టడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో బిల్లు పెడతామని 2014 మేనిఫెస్టోలో ప్రకటించిన బీజేపీ నాలుగేళ్లు అయినా పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రం వర్గీకరణ బిల్లును తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయాలని సూచించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సాకె లక్ష్మయ్య మాదిగ, చర్మకారుల, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు కొండయ్య, జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, శ్రీరాములు, గంగాధర్, రామసుబ్బయ్య పాల్గొన్నారు.

గంగాదేవిపల్లె, సిరిగేపల్లె

ఎత్తిపోతలకు గ్రహణం


ఎత్తిపోతల పథకానికి నోచుకోని గంగాదేవిపల్లె చెరువు



ఎత్తిపోతల పథకాల నిర్మాణ ఊహా చిత్రం

- ముద్దనూరు, కొండాపురం మండలాల్లో 15వేల ఎకరాలకు మొండిచేయి
- 9 ఏళ్ల క్రితం గండికోట జలాల ఎత్తిపోతలకు వైఎస్సార్ శంకుస్థాపన

ముద్దనూరు:

గంగాదేవిపల్లె, సిరిగేపల్లె ఎత్తిపోతల పథకాలకు గ్రహణం పట్టినట్లయింది. కరువు ప్రాంతాలైన ముద్దనూరు, కొండాపురం మండలాల్లోని 19 గ్రామాలకు సాగు నీరందించే గండికోట జలాశయం నుంచి గంగాదేవిపల్లె, సిరిగేపల్లె ఎత్తిపోతల పథకాలకు దాదాపు రూ.300కోట్ల అంచనా వ్యయంతో 2008 డిసెంబరు 24న అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంఖుస్థాపన చేశారు. అప్పట్లో ఈ పథకాలకు ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులతో టెండర్ల ప్రక్రియ వరకు వచ్చింది. అనంతరం వైఎస్సార్ మరణంతో ఈ ఎత్తిపోతల పథకాలకు గ్రహణం పట్టింది.

ఎత్తిపోతల పథకాల లక్ష్యం నిర్వీర్యం

గండికోట జలాశయం నుంచి 0.68 టీఎంసీ నీటిని ముద్దనూరు మండలంలోని గంగాదేవిపల్లె చెరువుకు ఎత్తిపోతల పథకం ద్వారా నిల్వ చేస్తారు. ఈ నీటితో మండలంలో దాదాపు 6,500ఎకరాల భూములకు సాగు నీరందించడం లక్ష్యం. అలాగే 0.59 శతకోటి ఘనపుటడుగుల నీటిని గండికోట జలాశయం నుంచి కొండాపురం మండలంలోని సిరిగేపల్లె చెరువు ద్వారా దాదాపు 7,700 ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. అయితే 9ఏళ్లుగా ఈ లక్ష్యం నిర్వీర్యమవుతోంది. దీంతో ఆయా రైతులకు నిరాశే మిగిలింది.

లబ్ధిపొందే గ్రామాలు

ముద్దనూరు మండలంలో దాదాపు రూ.137.36 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన గంగాదేవిపల్లె ఎత్తిపోతల పథకం ద్వారా మండలంలోని ఓబుళాపురం, గంగాదేవిపల్లె, మంగపట్నం, కోడిగాండ్లపల్లె, చింతకుంట, యామవరం, బొందలకుంట, బడుగువారిపల్లె, ఆరవేటిపల్లె, చిన్న దుద్యాల, పెద్ద దుద్యాల వ్యవసాయ పొలాలకు లబ్ధి చేకూరనుంది. అలాగే కొండాపురం మండలంలో దాదాపు రూ.161.14కోట్ల వ్యయంతో సిరిగేపల్లె ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా కొండాపురం మండలంలోని సిరిగేపల్లె, మురగంపల్లె, కొత్తపల్లె, కోడూరు, సంకేపల్లె, చిన్నపల్లె, చామలూరు, ఎర్రగుడి గ్రామాలకు సాగునీరందాల్సి ఉంది. వీటిని మూడేళ్ల కాలంలో పూర్తి చేయాలనేది అప్పటి ప్రభుత్వం లక్ష్యం.

ఎత్తిపోతలను పునరుద్ధరించాలి

గండికోట జలాశయంలో తగినంత నీటిని నిల్వ చేస్తున్నారు. ఈ జలాలను గంగాదేవిపల్లె, సిరిగేపల్లె ఎత్తిపోతల పథకాలకు మళ్లిస్తే ముద్దనూరు, కొండాపురం మండలాల్లోని దాదాపు 15వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. ఈ ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి ఆదుకోవాలని ఆయా రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

బ్రహ్మంసాగర్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం

- ప్రధాన కాల్వ 0.18 కిలోమీటర్ల మేర మరమ్మతుకు నోచుకోలేదు
- నేటికి పూర్తికాని పంట కాల్వలు
- వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంటూరు ప్రసాద్‌రెడ్డి


బ్రహ్మంసాగర్‌ను పరిశీలిస్తున్న సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులు

బ్రహ్మంగారిమఠం: తెలుగుగంగ లో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ అభివృద్ధిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. బ్రహ్మంసాగర్‌ను మంగళవారం స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ప్రసాద్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రైతు సంక్షేమం కోసం బ్రహ్మంసాగర్‌ను నిర్మిస్తే.. చంద్రబాబు అధికారంలో నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చేశారని తెలిపారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2006లో దాదాపు రూ.200కోట్లు ప్యాకేజి ప్రకటించి సాగర్ నీరు వచ్చేలా కృషి చేశారని పేర్కొన్నారు. వెలుగోడు నుంచి తెలుగు గంగకు వచ్చే ప్రధాన కాలువకు 5వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉందని, అలాంటిది మరమ్మతులకు నోచుకోక కేవలం వెలుగోడు నుంచి తెలుగుగంగకు 2వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందన్నారు. దీంతో సాగర్‌కు కనీసం 10టీఎంసీ నీరు రావాలంటే 6నెలలు పడుతుందన్నారు. సాగర్ కుడి, ఎడమ కాల్వల కింద దాదాపు 1.50 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంటే నేటికీ 10వేల ఎకరాలకు సాగు నీరు ప్రభుత్వం అందించలేకపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుగంగ ప్రధాన కాల్వ మరమ్మతులకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారన్నారు. నిధులు లేవని అధికారులు చెప్పడం తప్ప.. మరేమీ చేయలేక ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకోవడం సరికాదన్నారు. అభివృద్ధే తన ధ్యేయంగా చెబుతున్న మైదుకూరు టీడీపీ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఎందుకు నిధులు మంజూరు చేయించలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పెంచలయ్య యాదవ్, వల్లూరు ఎంపీపీ తనయుడు శివకుమార్‌రెడ్డి, చెన్నూరు జెడ్పీటీసీ సురేష్ యాదవ్, రాజుపాలెం నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి, బీ మఠం మండల నాయకులు బీ మధుసూదన్‌రెడ్డి, చౌదరివారిపల్లె చంద్రఓబుల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి (సప్లయర్), మనోహరాచారి తదితరులు పాల్గొన్నారు.

చేనేతలపై ప్రభుత్వానిది కపట పేమ్ర

- ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం: వంగనూరు మురళీధర్‌రెడ్డి

ప్రొద్దుటూరు టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం చేనేతలపై కపట ప్రేమను ఒలకబోస్తోందని వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట చేనేత కార్మికులతో కలిసి చేస్తున్న రిలే నిరాహార దీక్ష మంగళవారానికి ఆరోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్లు మంజూరైన చేనేతలకు పార్టీలు అంటగట్టి మూడు నెలలుగా ఇవ్వకుండా వేధించడం దుర్మార్గమన్నారు. నెల రోజులుగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డితో కలసి చేనేతలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. చేనేతలను మోసగాళ్లు, దొంగలు అంటూ టీడీపీ నాయకులు మాట్లాడడం వారి వైఖరిని వ్యక్తం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు నెలల పింఛన్ మున్సిపల్ ఖాతాలో జమ అయిందన్నారు. ఈ డబ్బును ఆయా వార్డుల్లో పింఛన్ పంపిణీ చేసే వారికి ఇచ్చినా.. అందలేదన్నారు. దీక్షలో కూర్చున్న మురళీధర్‌రెడ్డికి, చేనేతలకు సాయంత్రం 5గంటలకు వైఎస్సార్ సీపీ నాయకుడు బడిమెల చిన్నరాజా నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. దీక్షలో కౌన్సిలర్ శివకుమార్ యాదవ్, చేనేతలు బండారు సుబ్రమణ్యం, కాటం ఈశ్వరయ్య, బండారు సుబ్బరాయుడు, బడిమెల పాలకొండయ్య, సానా వెంకటేశ్వర్లు, వుట్టి చిన్న వెంకటేశ్వర్లు, చింతా లక్ష్మీనారాయణ, చౌడం లక్ష్మీదేవి, సగినాథం లక్ష్మీదేవి, అన్నపూర్ణ ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మైనార్టీ నాయకుడు ఆయిల్ మిల్ ఖాజా, వైఎస్సార్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు షేక్షావలి, పోసా భాస్కర్, పట్టణ కార్యదర్శి రంగారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, బూసం రవి, పీ నాగభూషణం, నరాల మల్లికార్జున పాల్గొన్నారు.


నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేస్తున్న బడిమెల చిన్నరాజా

ఆర్మీ ఎంపికలకు సర్వం సిద్ధం

- నేటి నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
- మున్సిపల్ మైదానంలో ఏర్పాట్లు పూర్తి
- తొలిరోజు అనంతపురం, ప్రకాశం జిల్లా అభ్యర్థులకు ఎంపికలు


ఎంపికల కోసం వేసిన పందిరి (ఇన్‌సెట్) తరలివచ్చిన అభ్యర్థులు

కడప కల్చరల్:

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ర్యాలీని స్థానికంగా కలెక్టర్ కె.బాబురావు నాయుడు పర్యవేక్షిస్తుండగా, యువజన సర్వీసులశాఖ, స్టెప్ సీఈఓ టి.మమత ఏర్పాట్లు చేశారు. మంగళవారం సాయంత్రానికి ప్రధాన ఎంపికల కేంద్రమైన మున్సిపల్ స్టేడియాన్ని ఆర్మీ అధికారులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులకు కూడా ప్రవేశం లేనంత కట్టుదిట్టంగా ఎంపికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మైదానం పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బుధవారం ప్రకాశం, అనంతపురం జిల్లాల అభ్యర్థులకు సోల్జర్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగానికి ఎంపికలు నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రానికే ఈ రెండు జిల్లాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో కడప నగరానికి చేరుకుంది. కడప మున్సిపల్ మెయిన్ హైస్కూలును అభ్యర్థులకు తాత్కాలిక విడిదిగా అవకాశం కల్పించారు. సాయంత్రానికి పలువురు అభ్యర్థులకు టోకన్లు అందజేశారు. రాత్రి మున్సిపల్ హైస్కూలు వెలుపల ప్రాథమిక పరిశీలన కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. మున్సిపల్ హైస్కూలులో దోమలు విపరీతంగా ఉన్నాయని అభ్యర్థులు వాపోవడంతో మున్సిపల్ అధికారులు స్పందించి అప్పటికప్పుడు ఫాగింగ్ చేశారు. యువకులు పెద్ద ఎత్తున నగరానికి చేరుకోవడంతో హోటళ్లు, టిఫెన్‌స్టాళ్లు, పండ్ల దుకాణాల వద్ద రద్దీ నెలకొంది.

జిల్లాల వారీగా ఎంపికల వివరాలు

3న సోల్జర్ జనరల్ డ్యూటీ ఉద్యోగానికి అనంతపురం, ప్రకాశం జిల్లా అభ్యర్థులు, 4న చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలు, 5న కర్నూలు, నెల్లూరు జిల్లాల అభ్యర్థులకు ఎంపికలు నిర్వహించనున్నారు. 6న సోల్జర్ జనరల్ డ్యూటీ ఉద్యోగంతోపాటు సోల్జర్ టెక్నికల్ ఉద్యోగానికి కూడా గుంటూరు, అనంతపురం అభ్యర్థులకు ఎంపికలు నిర్వహిస్తున్నారు. 7న చిత్తూరు,వైఎస్సార్,కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులకు ఎంపికలు నిర్వహిస్తారు. 8న సోల్జర్ ట్రేడ్‌మెన్ ఉద్యోగానికి అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, గుంటూరు జిల్లాల అభ్యర్థులకు, 9న కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులకు ఎంపికలు నిర్వహించనున్నారు.

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం ఇవ్వాలి


కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఎమ్మెల్యే

కడప కార్పొరేషన్: పెండ్లిమర్రి మండలం తిప్పరాజుపల్లె ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు రూ.10లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కలెక్టర్‌ను కలిసి పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి మండలాల్లో రైతుల పొలాల్లో ఎన్‌టీపీసీ విద్యుత్ తీగలు వెళ్తున్నాయని, ఆ రైతులకు నష్ట పరిహారం చాలా తక్కువగా ఇస్తున్నారన్నారు. దాన్ని పెంచి ఇవ్వాలని కోరారు. అంతకుముందు ఆయన కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్ పాల్గొన్నారు.

క్రమశిక్షణతో శిక్షా కాలాన్ని పూర్తి చేయాలి

- జడ్జి యూాయూ ప్రసాద్


ఖైదీలతో మాట్లాడున్న జడ్జి యూాయూ ప్రసాద్

కడప అర్బన్: ఖైదీలు క్రమశిక్షణతో శిక్షా కాలన్ని పూర్తి చేయాలని జడ్జి యూాయూ ప్రసాద్ అన్నారు. మంగళవారం కడప కేంద్రకారాగారంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయసేవలను అందిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వలంటీర్లు, ప్యానల్ లాయర్స్, ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కడప కేంద్రకారాగార సూపరింటెండెంట్ లక్ష్మినరసయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్‌లు వెంకటరాజు, జి, నాయక్ తదితరులు పాల్గొన్నారు.

యువతతోనే కాంగ్రెస్ అభివృద్ధి


సభ్యత్వ నమోదు పత్రాలను విడుదల చేస్తున్న యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి వర ప్రసాద్

కడప వైఎస్‌ఆర్ సర్కిల్: యువ శక్తితోనే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుందని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి వర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని ఇందిరాభవన్‌లో యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు పత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. యువత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తోందన్నారు. నేడు దేశంలో దళితులు, ముస్లిం మైనార్టీలపై నిత్యం ఏదోక ప్రాంతంలో దాడులు జరుగుతున్నాయన్నారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వారు ఈ సభ్యత్వ నమోదు తీసుకోవచ్చన్నారు. డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజా తరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు షాషావల్లి తదితరులు పాల్గొన్నారు.

వీరశివా విమర్శలు హాస్యాస్పదం

- వైఎస్ జగన్ ప్రజాదరణను చూసి ఓర్వలేకే విమర్శలు
- కమలాపురంలో ఆ ఇద్దరు నేతలు కలిసి పోటీ చేసినా గెలవలేరు
- ధ్వజమెత్తిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు


మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు

కడప కార్పొరేషన్: వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రపై మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి విమర్శలు చేయడం హాస్యాస్పదమని.. ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందిరెడ్డి శంకర్ రెడ్డి విమర్శించారు. కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఇద్దరు కలిసి పోటీచేసినా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డిపై గెలవలేరన్నారు. మంగళవారం కడపలోని వైఎస్ ఆర్‌సీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబులాగా రాత్రిళ్లు పాదయాత్ర చేస్తేనే వారికి నచ్చుతుందని ఎద్దేవా చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమాని ఎమ్మెల్యే అయిన వీరశివారెడ్డి వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం దారుణమన్నారు. కమలాపురం నియోజకవర్గంలో లక్ష రూపాయల అభివృద్ధి చేయలేదని వీరశివారెడ్డి అనడం సత్యదూరమన్నారు. ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రిని ఒప్పించి ఆయన ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక్క పైసా నిధులు ఇవ్వలేదన్నారు. అయినా ఎంపీ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వీరశివారెడ్డిలాగా దొంగ వాహనాలు అమ్ముకున్న చరిత్ర గానీ, మట్కా, పేకాట అడించి కమీషన్లు దండుకున్న చరిత్ర రవిరెడ్డికి లేదని చెప్పారు. సాగునీరు, తాగునీటి కోసం పాదయాత్ర చేసిన రవీంద్రనాథ్‌రెడ్డి కమలాపురం నియోజకవర్గ ప్రజలు, రైతుల మనసు దోచుకున్నారని తెలిపారు. వీరశివారెడ్డికి చేతనైతే నేటి ముఖ్యమంత్రి పర్యటనలో కమలాపురం నియోజకవర్గానికి స్పెషల్ ప్యాకేజీ ప్రకటింపజేయాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు దేవిరెడ్డి ఆదిత్య, చిట్టిబాబు, అల్లా బకాష్, పుల్లయ్య పాల్గొన్నారు.

కళారూపాల ద్వారా పథకాలపై అవగాహన

- జేసీ–2 శివారెడ్డి

కడప సెవెన్‌రోడ్స్: కళారూపాల ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని రెండవ జేసీ శివారెడ్డి అన్నారు. జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో భాగంగా మంగళవారం కళాక్షేత్రంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. జన్మభూమిలో ఒక్కో రోజు ఒక్కో అంశంతో పది రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డుల్లో సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు క్రీడలు వంటివి జరుపుతామన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వ లన చేసి ఈ కార్యక్రమాన్ని జేసీ–2 ప్రారంభించారు. కొండపల్లి ఉమాకాంత్, వివిధ పాఠశాలల విద్యార్థులు, స్టెప్ సీఈఓ మమత, సమాచారశాఖ ఏడీ అబ్దుల్ రఫీక్, డీఎస్‌డీఓ ఉమాశంకర్, డీవీఈఓ చంద్రమౌళి, విద్యాశాఖ ఏడీ జిలానీబాష పాల్గొన్నారు.

వైఎస్సార్ సీపీలోకి ఖాసింఖాన్


ఖాసింఖాన్‌ను అభినందిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

కడప కల్చరల్: ప్రముఖ ఆడిటర్, విద్యావేత్త, సమాజ సేవకులు లయన్ కె.ఖాసింఖాన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం చిత్తూరు జిల్లా వాయల్పాడులో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన కలిశారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆయనను సాదరంగా పలుకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతంతోపాటు అనంతపురం జిల్లాలో తన పరిధిలో రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి శాయశక్తుల కృషి చేస్తానని ఖాసింఖాన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, మైనార్టీ నాయకులు కరీముల్లా, షఫీ, ఖాసింఖాన్ తనయుడు మన్సూర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి

- వైఎస్‌ఆర్‌సీపీ పంచాయితీరాజ్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్‌రెడ్డి


శివకుమార్‌రెడ్డి

కడప కార్పొరేషన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయితీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరు మండలం గోటూరు గ్రామానికి చెందిన శివకుమార్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం 'కడప ఉక్కు'పై ప్రకటన చేయాలి

- ఉక్కు సాధన ఐక్య వేదిక నాయకుల డిమాండ్

కడప రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం జిల్లా పర్యటనలో 'కడప ఉక్కు'పై ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ఉక్కు సాధన ఐక్య వేదిక నాయకులు బైరెడ్డి రామక్రిష్ణారెడ్డి, లెక్కల జోగిరామిరెడ్డి, డాక్టర్ ఓబులరెడ్డి, రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టడంలేదో అర్థం కావడం లేదన్నారు. కార్యక్రమంలో సీఆర్వీ ప్రసాద్, జగదీష్, నరసింహ పాల్గొన్నారు.

మీ సేవలు మరువలేనివి

- రిటైర్డ్ ఉద్యోగులతో ఆర్‌ఐ విజయకుమార్


డీసీఆర్‌బీ ఎస్‌ఐ సయ్యద్ మియాను సన్మానిస్తున్న ఆర్‌ఐ విజయకుమార్

కడప అర్బన్: పోలీసు శాఖకు సుదీర్ఘ కాలం సేవలందించిన వారిని శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఆర్‌ఐ జెడ్. విజయకుమార్ పేర్కొన్నారు. డిసెంబర్ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందిని ఎస్పీ బాబూజీ అట్టాడ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్‌ఐ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి రాజశేఖర్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.



Praja Sankalpa Yaatra

అన్నను చూడాలని..



ఆయిల్ ట్యాంకర్‌పైకి ఎక్కిన అభిమానులు

అభిమాన రథం



బస్సుపై నుంచి అభివాదం చేస్తూ..

కొండంత సంతోషం



వాల్మీకిపురం సమీపంలో...

గూడు కట్టిన ఆప్యాయత



జననేతను చూసేందుకు భవనంపైకి చేరుకున్న ప్రజలు



వెల్లివిరిసిన ఆనందం..



అవ్వకు ఓదార్పు..



భరోసానిస్తూ..

బ్రహ్మరథం.. వాల్మీకిపురంలో రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వ స్వాగతం పలుకుతున్న ప్రజలు, అభిమానులు



అలుపెరు
అడుగ





పూలవాండ్లపల్లె శివారులో వినతులు అందుకుంటూ..

ఉద్యోగ భద్రత లేని ఉపాధ్యాయులు
వేతన అగచాట్లతో సంఘమిత్రలు
గిట్టుబాటు ధరలేని రైతులు
హంద్రీ–నీవా కోసం ఎదురు చూస్తున్న జనాలు
జననేతను కదిలించిన పడమట అంశాలు

అలుపెరుగని యాత్రలో..
50 రోజుల ప్రయాణంలో..
700 కిలోమీటర్లు దాటిన తరుణంలో..
జనం అడుగడుగునా నీరాజనాలు పలికారు.
ప్రజాసంకల్ప యాత్రికుడు జగన్‌మోహన్‌రెడ్డికి
మంగళవారం బ్రహ్మరథం పట్టారు.



అన్నయ్యతో ఆత్మీయ సెల్ఫీ



సమస్య

ఉద్యోగ భద్రత కల్పించాలి



రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో (ఏపీఆర్ఎస్) కాంట్రాక్టు రిసోర్స్ టీచర్స్ (సీఆర్‌టీ)గా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని క్రమబద్ధీకరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వాల్మీకిపురానికి చెందిన అరుణకుమారి, సోఫియాబేగం తదితరులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మంగళవారం ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వాల్మీకిపురం వద్ద వారు ఆయనను కలిసి సమస్యలు ఏకరువు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఆర్‌టీలకు బేసిక్ వేతనాలు ఫిక్స్ చేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిదేనన్నారు. రాష్ట్రంలో ఉన్న 76 గురుకుల పాఠశాలల్లో 236 మంది సిబ్బంది 2001 నుంచి సీఆర్‌టీలుగా పనిచేస్తున్నారని, తమను రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని వాపోయారు.– చిత్తూరు అర్బన్

జననేతను చూడాలని..



వాల్మీకిపురంలో సురేష్‌కు చిన్న హోటలే జీవనాధారం. రెండు నెలల క్రితం మధుమేహ వ్యాధి ఎక్కువ కావడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు అతన్ని బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అతని కుడికాలును వైద్యులు తొలగించారు. అక్కడే చికిత్స పొందుతున్న సురేష్‌కు మంగళవారం తమ ఊర్లోకి జననేత వస్తున్నారని తెలిసింది. ఒక్కసారైనా తమ అభిమాన నాయకుడు జగన్ మోహన్‌రెడ్డిని చూడాలని నిశ్చయించుకున్నాడు. కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెంచి సోమవారమే ఇంటికి చేరుకున్నాడు. జగనన్నను కలిసి తన ముచ్చట తీర్చుకున్నాడు. ఇది తన జీవితంలో చిరకాలం గుర్తుండిపోతుందని సంతోషం వ్యక్తం చేశాడు.

దేశయ్య

“నేను పుట్టు గుడ్డివాడిని. జ
కునేందుకు ఎక్కడి నుంచో జగనన్న
తెలుసుకున్నా. ఆయన్ను ఎట్టా చూ
సామి గొంతు వింటే సాలనుకున్నా
నాడు. నాతో మాట్లాడినాడు. నా బ
ఇంతకన్నా ఏం కావాలి సామీ..” అ
చెందిన దేశయ్య తన సంతోషాన్ని
తన పిన్ని ఈశ్వరమ్మతో కలిసి రోడ్డు
నేత కోసం ఎదురు చూస్తున్నాడు..
హన్ రెడ్డి తన దగ్గరకు వచ్చి హత్తు
ఆనందానికి లోనయ్యారు.



...దంపప్పును స్వీకరిస్తూ..



ఊరికి పండగొచ్చింది.. వాల్మీకిపురంలో స్వాగత తోరణాలు



ధైర్యాన్నిస్తూ..

కష్టాలు తెలుసుకుంటూ..



వాల్మీకిపురంలో సమస్యలు విన్నవిస్తున్న సోదరి

...గని ...లు



అన్నదాత నవ్వాలి..

కాశీరావు పేటలో జననేత వెంట నడుస్తున్న రైతన్న



...లు తెలుసుకుంటున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

• ఆనంద హేల



వాల్మీకిపురం సమీపంలో అభిమానుల సందడి

• మమతానురాగం



జగనన్నను కలిసిన అక్కాచెల్లెమ్మలు



ఆత్మీయ స్పర్శ.. జననేతతో కరచాలనం చేస్తూ..



అన్నొస్తున్నాడని.. వాల్మీకిపురంలో స్వాగతం పలికేందుకు నిరీక్షణ

తీపి జ్ఞాపకం



జననేతతో సెల్ఫీ తీసుకుంటున్న చెల్లెమ్మ

అక్షర స్వాగతం



అన్నయ్యకు పూల స్వాగతం

ఆత్మీయ పలకరింపు



కాశీరావుపేటలో అక్కాచెల్లెమ్మలను పలుకరిస్తూ..

హద్దులు దాటిన అభిమానం



జననేతతో కర్ణాటక రాష్ట్ర బస్సు కండక్టర్

...సంతోషం!



...నాల బాధల్ని తెలుసు... వస్తా ఉండాడని ...డలేను. కనీసం ఆ ... కానీ అన్న నన్ను తాకి ...గోగులు అడిగినాడు. ...అంటూ వాల్మీకిపురానికి ...వ్యక్తంచేశారు. ఆయన ... పక్కన నిలబడి జన... ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అటువైపు వెళుతున్న జగన్‌మో...కుని యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో ఆయన పట్టరాని

పరిహారం ఇవ్వలేదన్నా



''అన్నా.. మాకుండేదే 30 గుంటలు. పొలాల్లో రోడ్డు వేయాలి.. భూములు తీసుకుంటామని అధికారులు నోటీసులిచ్చారన్నా. భూమికి ఎంత పరిహారం ఇస్తారు.. ఎప్పుడిస్తారు..? అని కూడా చెప్పలేదు..'' అంటూ మదనపల్లె రూరల్ మండలంలోని అండవారిపల్లెకు చెందిన సుజాత తదితరులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. పూలవాండ్లపల్లె సమీపంలో వారు జననేతను కలిశారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పంట పొలాలు తీసుకుంటున్నారని, దీనికి ప్రత్యామ్నాయంగా తమకు మరెక్కడైనా భూములతో పాటు పరిహారం కూడా ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

ఊరి చివరనే పూరిపాకలు



'సామీ మాది ఊరి బయట ఉన్న ఎస్సీ కాలనీ. పదిహేనేళ్లకు పైగా ఇక్కడే ఉన్నాం. రోడ్లు లేవు. నీళ్లు రావు. చాలా మందికి సొంతిళ్లు కూడా లేవు' అంటూ మదనపల్లె రూరల్‌కు చెందిన సుగుణ ఇతర మహిళలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తమ ఊరి చివర వేచి ఉన్న మహిళల్ని జగన్‌మోహన్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. కొంత దూరం ఆయనతో కలసి నడిచిన మహిళలు గ్రామంలోని సమస్యల్ని వివరించారు. ఎస్సీ కాలనీల్లో మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించాలన్నారు.

వైఎస్సార్ కృషిఫలం..సీబీఆర్‌కు జలం



పాదయాత్రలో పాల్గొన్న ఎంపీ

పులివెందుల : చిత్తూరు జిల్లా వాయల్పాడు వద్ద జరుగుతున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో మంగళవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షునితో కలిసి కాసేపు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ విషయాలు, ప్రజల సమస్యల పట్ల చర్చించారు.

▶ మొదటిపేజీ తరువాయి

యల్లనూరు వరకు లిఫ్ట్–2 పనులకు రూ.276 కోట్ల నిధులు కేటాయించారు. అక్కడ 0.31 టీఎంసీల సామర్థ్యంతో చెరువు నిర్మించారు. 11.8 కిలోమీటర్ల నాలుగు లైన్ల పైపులైన్లు ఏర్పాటు చేశారు. ఆయన హయాంలోనే రూ.221కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులను పూర్తిచేశారు. అదేవిధంగా లిఫ్ట్–3 కింద యల్లనూరు నుంచి గడ్డంవారిపల్లె వరకు రూ.129.50 కోట్లు నిధులతో 5 కిలోమీటర్ల నాలుగులైన్ల పైపులైన్లు ఏర్పాటు చేసి అక్కడ 0.3 టీఎంసీల సామర్థ్యంతో చెరువును నిర్మించారు. ఆయన హయాంలో 97.88 శాతం పనులు పూర్తయ్యాయి. గడ్డంవారిపల్లె నుంచి గొడ్డుమర్రి వరకు లిఫ్ట్–4 కింద రూ.332కోట్లు నిధులు కేటాయించారు. 6.25 కిలోమీటర్లు నాలుగులైన్ల భారీ పైపులైన్లను ఏర్పాటు చేశారు. అక్కడ 0.07 టీఎంసీ సామర్థ్యం కల్గిన చెరువును నిర్మించారు. ఆయన హయాంలోనే రూ.316.18 కోట్లు ఖర్చు చేసి 95.23 శాతం పనులు పూర్తిచేశారు. అదేవిధంగా లిఫ్ట్–5 కింద గొడ్డుమర్రి ఆనకట్ట నుంచి సీబీఆర్ వరకు రూ.326.04 కోట్లు వెచ్చించి 5.940 కిలోమీటర్ల నాలుగు లైన్ల భారీ పైపులైన్లను ఏర్పాటు చేశారు. రూ.274.67 కోట్లు వ్యయం చేసి పనులు నిర్వహించారు.

కృష్ణజలాలు రాకతో సీబీఆర్ జళకళ

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం పనులలో భాగంగా గండికోట నుంచి సీబీఆర్ వరకు ఏర్పాటు చేసిన ఐదు ఎత్తిపోతల పథకాల ద్వారా సీబీఆర్‌లో జలకళ సంతరించుకోంది. ప్రస్తుతం సీబీఆర్‌లో 4.81 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వైఎస్సార్ ముందు చూపుతో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయడంతోనే నేడు కృష్ణజలాలు సీబీఆర్‌కు వచ్చాయనీ రైతులు హర్షం వక్తం చేస్తున్నారు.

ముంపుసమస్యతో పూర్తిసామర్థ్యానికి వెనకడుగు

సీబీఆర్ పూర్తి సామర్థ్యం 10.2 టీఎంసీలు. నేటికి మెగిలిచెట్లపల్లె, యర్రగుంటపల్లె, మొదుగులకుంట, మర్రిమేకలపల్లె, రాఘవంపల్లె, సీసీరేవు గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించకపోవడంతో పూర్తి సామర్థ్యంతో నీటిని నింపుకోలేని పరిస్థితి నెలకొంది. వాటి గురించి సీఎం చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదని ముంపువాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు సమస్య తీరిస్తే పూర్తిసామర్థ్యంతో నీటిని నింపుకోవచ్చు.



సీబీఆర్ జలాశయం



గండికోట ప్రాజెక్టు నుంచి నాలుగు వరుసల భారీ పైపులైను

పూర్తయిన వాటికే సోకులు చేశారు

లిఫ్ట్–6 నుంచి తాళ్లపొద్దుటూరు, యల్లనూరు మండలాలకు చేయాల్సిన పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఈ పథకాల ద్వారా కాలువలు, ఎత్తిపోతల, సూక్ష్మనీటి పథకాల ద్వారా 19,750 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ప్రధానంగా ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఆయన హయాంలోనే పూర్తికావడంతో ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వాటికి సోకులు చేసి తామే కృష్ణాజలాలు సీమకు మళ్లించామని గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని జిల్లా వాసులు మండిపడుతున్నారు. వైఎస్సార్ మరణాంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కనీసం 5 శాతం కూడా నిధులు ఖర్చుచేసి పనులు నిర్వహించిన పాపాన పోలేదు. పెండింగ్‌లో ఉన్న లిఫ్ట్–6, సూక్ష్మనీటి పథకాలు, కుడికాలువ పెడింగ్ పనులు ఇంతవరకు చేపట్టకపోవడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో చేసిన పనులకు పైలాన్ ఆవిష్కరించడం కాదు. మీరు జిల్లా ప్రజలకు గుర్తు ఉండేలా ఏ ప్రాజెక్టు అయినా చేపట్టారా...పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేశారనీ రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు.

పురుగుల దాడి అరికడితే

మినుములో అధిక దిగుబడులు

- నాణ్యతను దెబ్బతీసే పురుగులున్నాయి జాగ్రత్త
- సస్యరక్షణతో నివారించుకోవాలి: కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త గుర్రం రంజిత

కడప అగ్రికల్చర్ :

జిల్లాలో ఈ సీజన్‌లో రైతులు మినుము సాగు చేశారు. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటోంది. పంటసాగు కూడా పెరిగింది. పంటను జిల్లాలో ఎర్రగుంట్ల, పెండ్లిమర్రి, వేంపల్లె, చాపాడు, రాజుపాలెం, ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల, బి. మఠం, ముద్దనూరు, తొండూరు, వేముల మండలాల్లో విస్తారంగా సాగు చేశారు. మిగిలిన మండలాల్లో అక్కడక్కడ సాగు చేశారు. ఇప్పటికే పంట సాగై నెలన్నర రోజులైందని, ఈ పంటకు పలురకాల పురుగులు, తెగుళ్లు ఆశించాయని, సస్యరక్షణ చేపట్టకపోతే పంట దెబ్బతినే ప్రమాదం ఉందని ఊటుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త గుర్రం రంజిత చెబుతున్నారు.

మరుకా మచ్చల పురుగు: ఈ పురుగు మినుము మొక్కలకు వచ్చే మొగ్గ, పూత, పిందె దశల్లో ఆశించి ఎక్కువగా నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసుకుని లోపలి పదార్థాన్ని తినేస్తుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను రంధ్రం చేసి గింజలను తినేస్తాయి.

నివారణ: పంట పూత దశకు రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. పూతదశలో తప్పని సరిగా పైరుపై 5 శాతం వేపగింజల కషాయం లేదా 5.0 మిల్లీలీటర్ల వేపనూనెను లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే రెక్కల పురుగులు గుడ్లుపెట్టకుండా నివారించవచ్చు.



- అంతేకాక ఇప్పటికే పంటమొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి.
- పిల్ల పురుగులు కనిపించగానే క్లోరిపైరిఫాస్‌ను 2.5 మిల్లీ మీటర్లు లేదా థయోడికార్బ్ 1.0 గ్రాములు లేదా ఎసిఫేట్ 1.0 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
- పంటలో గూళ్లు గమనించగానే ఎసిఫేట్ 1.0 గ్రాములు లేదా క్వినాల్‌ఫాస్ 2.0 మిల్లీ లీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీ లీటర్లు లేదా నొవాల్యురాన్ 1.0 మిల్లీ లీటర్లు మందుల్లో ఏదో ఒక మందుతో ఉదార స్వభావం కలిగిన డైక్లోరోవాస్ 1.0 మిల్లీ లీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మళ్లీ అవసరమైతే మందులను మార్చి మార్చి 2–3 సార్లు పిచికారి చేసి గూడుదశలోనే పురుగును తుదముట్టించాలి.
- పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే స్పైనోథ్రాడ్ 0.3 మిల్లీ లీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లుబెండిమైండ్ 0.2 మిల్లీలీటర్లు మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


మొక్కలను ఆశించిన పురుగులు

చిత్త పురుగులు: ఈ పురుగులు పైరుపై రెండు ఆకుల దశలో ఆశించి రంధ్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించకపోతే 80 శాతం మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి.



నివారణ: వీటి నివారణకు 2.5 మిల్లీ లీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.6 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా ఎసిఫేట్ 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తామర పురుగులు: తామర పురుగులు తొలిదశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుంచి రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకుముడతతోపాటు వైరస్‌లు కూడా వ్యాపిస్తాయి.

నివారణ: మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఫిప్రోనిల్ 1.0 మిల్లీ లీటర్ల మందు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్లు :

కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు: ఈ తెగులు ఆశించిన ఆకులపై చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడి వాతావరణం అననుకూల పరిస్థితులు ఉన్నప్పుడు పెద్ద మచ్చలు వలయాకారంగా ఏర్పడి ఆకులు ఎండి రాలిపోతాయి.

నివారణ: ఒక లీటరు నీటికి 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 3 గ్రాముల కాపర్‌ఆక్సీక్లోరైడ్‌ను లేదా 2.0 మిల్లీలీటర్లు హెక్సాకొనజోల్‌ను 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

పల్లాకు తెగులు

ఇది జెమిని వైరస్ జాతివలన వచ్చే తెగులు. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపు పచ్చమచ్చలు ఏర్పడతాయి. తొలిదశలో ఈ వైరస్ తెగులు ఆశించనట్లైతే పైరు గిడసబారి పోయి, పూతపూయక, ఎండిపోతుంది.

నివారణ :

దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫెట్ 1 గ్రాము లేదా డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు లేదా ఫాస్ఫోమిడాన్ 2 మిల్లీ లీటర్లు మందును లీటరు నీటికి కలిపి వారం నుంచి 10 రోజుల వ్యవధిలో మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి.

ఏదీ ఆహ్వానం..?

- జిల్లా ప్రథమ పౌరుడికిదేనా గౌరవం
- దళితుడినని అధికారులకు చిన్నచూపా?
- జన్మభూమి కార్యక్రమానికి అందని ఆహ్వానం
- అగ్రవర్ణాలకు చెందిన వారైతే ఇలాగే చేస్తారా అంటూ జెడ్పీ చైర్మన్ గూడూరు రవి ప్రశ్న



కడప ఎడ్యుకేషన్: జిల్లా ప్రథమ పౌరుడు, క్యాబినెట్ ర్యాంకు హోదా కలిగిన జిల్లా పరిషత్ చైర్మన్‌కు జిల్లాలో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా పిలుపులేకుండా పోతోంది. తాజాగా జిల్లాలో జరుగుతున్న జన్మభూమితో పాటు నేడు పులివెందులకు వస్తున్న సీఎం సభకు కూడా ఆహ్వానం అందలేదు. కనీసం ప్రోటోకాల్ కోసమైనా ఆహ్వాన పత్రికలను పంపాల్సి ఉన్నా దాని గురించి పట్టించుకునే వారే లేరు.

ఇటీవల ఉపరాష్ట్రపతి కార్యక్రమానికి కూడా..

ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన ఓ పాఠశాల ఉత్సవాల కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వచ్చారు. ఈయన కార్యక్రమానికి కూడా జెడ్పీ చైర్మన్‌కు పిలుపులేదు.

- గతంలో జిల్లా పరిషత్తు కార్యాలయ ఆవరణంలో నిర్మించిన డీఆర్సీ భవన్ శంకుస్థాపనకు మంత్రి గంటా వచ్చారు. ఆ రోజు కూడా ఆహ్వానం లేదు. మంత్రి వచ్చే ముందు ఫార్మాలిటీకి అధికారులు వచ్చి కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. దీంతో జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమ కార్యాలయం ఆవరణంలో కార్యక్రమం జరుగుతున్నా ఆహ్వానం లేకపోవడంపై మండిపడ్డారు. జెడ్పీ చైర్మన్ దళితుడని అధికారులకు చిన్నచూపేమోనని పలు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అడుగడుగునా అవమానం

తాను దళితుడినని జిల్లా అధికారులు అడుగడుగునా అవమానానికి గురి చేస్తున్నారని జెడ్పీ చైర్మన్ గూడూరు రవి సాక్షితో ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే చైర్మన్ పదవిలో అగ్రవర్ణాలకు చెందిన వారు ఉండి ఉంటే ఇలా చేసేవారా అని ప్రశ్నించారు. జిల్లాలో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా కనీసం ఆహ్వాన పత్రికను కూడా పంపరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందంతా జిల్లా అధికారులే చేస్తున్నారా లేక అధికార పార్టీవారు చెప్పి చేయిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు.

ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత

రచ్చబండ-పల్లెనిద్రలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి


పల్లెనిద్ర సందర్భంగా విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

సోమాపురం (చాపాడు): అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, సీఎంతో పాటు టీడీపీ నాయకులందరూ గొప్పులు చెప్పుకుంటూ వాపు ను బలుపు అనుకుంటున్నారని, మార్చి తర్వాత వాపు తగ్గి చంద్రబాబుకు నొప్పులు వస్తాయని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. రచ్చబండ–పల్లెనిద్రలో భాగంగా మంగళవారం సోమాపురం దళితవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ పాదయాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారన్నారు. పార్టీ నేతలంతా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళుతున్నామన్నారు. ప్రజలకు మేలు చేసే విధంగా వైఎస్సార్‌సీపీ మ్యానిఫెస్టో ఉంటుం దన్నారు. కేసీ కాలువలకు ఫిబ్రవరి 15 నాటి వరకూ సాగునీరు ఇవ్వాలని కోరారు. జన్మభూమి కమిటీల ఏర్పాటుతో అధికారులను ఆటబొమ్మలుగా చేశారన్నారు. నాలుగేళ్లు ఎలాంటి పవర్ లేకుండా పని చేస్తున్న ఎంపీడీఓ, తహసీల్దారు, ఇతర ప్రభుత్వాధికారులందరూ మేల్కోవాలని.. లేకుంటే ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీలు ఈ ప్రభుత్వంలో కరెంట్ బిల్లు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలన్నీ తీరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చాపాటి రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి, మండల నాయకుడు లక్షుమయ్య, ఉప ఎంపీపీ నరసింహారెడ్డి, సర్పంచ్ రామాంజనేయులరెడ్డి, మాలమహానాడు జిల్లా నాయకుడు పుల్లయ్య, రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బ్యాంకర్ల తప్పిదం

16 మంది రైతుల ఇన్సూరెన్సు డీడీలు వెనక్కి

పెద్దముడియం: మండల పరిధిలోని 16 మంది రైతులకు పసల్ బీమా యోజనకు సంబంధించిన డీడీలు వెనక్కి తిరిగి పంపారు. బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా డీడీలలో కంపెనీ పేరు తప్పుగా కొట్టడంతో బీమా కంపెనీ ఆ డీడీలను తీసుకోకుండా రైతులకు వెనక్కి పంపింది. అయితే తప్పుగా రాసిన డీడీలలో బ్యాంక్ మేనేజర్‌లు సంతకం పెట్టి సరిదిద్ది పంపినా ఇన్సూరెన్సు కంపెనీ వాటిని ఆమోదించడం లేదు. దీంతో రైతులు వేదన చెందుతున్నారు.

కోర్టుకు వెళతాను..

"శనగ పంట సక్రమంగా లేకపోవడంతో పాటు దిగుబడి ఆశించిన మేర రాదని పసల్ బీమా కోసం గత ఏడాది డిసెంబర్ 14వ తేదీ డీడీలు తీశాను. అయితే బ్యాంకర్లు డీడీలో కంపెనీ పేరు తప్పుగా ప్రచురించారని బీమా కంపెనీ వెనక్కి పంపించినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. ప్రస్తుతం నాకు బ్యాంకర్లు గాని, బీమా కంపెనీ పట్టించుకోకపోవడం వల్ల భారీగా నష్టం వచ్చే అవకాశం ఉంది. అందుకే న్యాయం కోసం కోర్టుకు వెళుతున్నా."



– పి.రవీంద్రారెడ్డి, రైతు పెద్దపసుపల

ఇలాగేనా జన్మభూమి నిర్వహణ..?

అధికారులపై కలెక్టర్ ఆగ్రహం


మాట్లాడుతున్న కలెక్టర్ బాబూరావునాయుడు

కొండపేట (చెన్నూరు) : జన్మభూమి నిర్వహణపై కలెక్టర్ బాబూరావునాయుడు మండల అధికారులపై మండిపడ్డారు. చెన్నూరు మండలం కొండపేట పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తుండగా కలెక్టర్ ఆకస్మికంగా వచ్చారు. సభ నిర్వహణ, ప్రగతి నివేదికలు, గత జన్మభూమిలో ఇచ్చిన అర్జీల పరిష్కారాలపై అధికారిక సమాచారం అస్పష్టంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా సభ నిర్వహించే తీరు.. సీఎంకు నేను ఏం రిపోర్టు పంపాలంటూ మండిపడ్డారు.

పింఛన్లు, పక్కాగృహాలు ఇవ్వడం లేదు..

అర్హత ఉన్నా.. పింఛన్లు, పక్కాగృహాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదు.. రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి వారి అనుమతి తీసుకోండని అధికారులు చెప్పడం దారుణమని.. ప్రజలు సభ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ జన్మభూమిలో ప్రజలు చేసుకొన్న ప్రతి అర్జీ, దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా పథకాలు అందించాలన్నారు. సభ మొక్కుబడిగా నిర్వహిస్తే ఊరుకునేది లేదన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ మధుసూదన్‌రెడ్డి, ఆర్డీఓ దేవేంద్రారెడ్డి, ప్రత్యేకాధికారి పెంచలయ్య, టీడీపీ ఇన్‌చార్జీ పుత్తా నరసింహారెడ్డి, ఎంపీపీ బాలమ్మ, జెడ్పీటీసీ చీర్ల ఉమాదేవి, అధికారులు పాల్గొన్నారు.

నిలదీస్తున్న జనం

నీళ్లు నములుతున్న అధికారం

జన్మభూమి సభల్లో తొలిరోజే టీడీపీ నేతలకు నిరసనల సెగ తగిలింది. పింఛన్లు రాలేదని.. పక్కాగృహాలు ఇవ్వలేదని జనం నిలదీస్తుంటే ఏం చెప్పాలో తెలీక టీడీపీ నేతలు, అధికారులు నీళ్లు నమిలారు.

కడప కార్పొరేషన్:

కడప నగరం 41వ డివిజన్ రవీంద్ర నగర్‌లో నిర్వహించిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇంటి స్థలం లేక అనేక ఏళ్లుగా బాడుగ ఇంట్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నామని, స్థలం కోసం అన్ని జన్మభూమి కార్యక్రమాల్లో అర్జీలు ఇచ్చిన ఫలితం లేదని సాదకూన్ అనే మహిళ టీడీపీ నాయకులను నిలదీసింది. దీనిపై శ్రీనివాసులరెడ్డి స్పందిస్తూ టీడీపీ ప్రభుత్వంలోనే పాత బస్టాండు బ్రిడ్జి నిర్మించామని చెప్పగా ఆమె ఆగ్రహంతో 'మా పేదల కష్టాలు మీకేం తెలుస్తాయి, బాడుగ ఇళ్లలో ఉంటే మీకూ తెలుస్తుందని' తూర్పారబట్టింది. దీంతో వారు మెల్లగా సమావేశం నుంచి నిష్క్రమించారు. డీఈఈ కరిముల్లా ఖాన్, టీడీపీ నాయకులు దుర్గాప్రసాద్‌రావు, మాజీ కార్పొరేటర్ జమాల్‌వలీ పాల్గొన్నారు.


పాతకడపలో పింఛన్లు, రేషన్‌కార్డులపై అధికారులను నిలదీస్తున్న ప్రజలు

సీయోనుపురంలో...

22వ డివిజన్ సీఎస్ఐ మైదానంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యదర్శి చెన్నుడు, కార్పొరేటర్ బోలా పద్మావతి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

పాత కడపలో....

1వ డివిజన్‌లోని పాతకడపలో నిర్వహించిన జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో అదనపు కమీషనర్ నిరంజన్‌రెడ్డి, తహసీల్దార్ ప్రేమంత్ కుమార్, కార్పొరేటర్ ఇసుకపల్లి చైతన్య, టీడీపీ నాయకుడు బాలక్రిష్ణ యాదవ్, ఆర్ఓ కన్నయ్య పాల్గొన్నారు. పాత పింఛన్లు మినహా కొత్తగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇవ్వకపోవడంతో ప్రజలు అధికారులను నిలదీశారు. పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు కావాలంటే స్థానిక టీడీపీ నాయకుడు డబ్బులు అడుగుతున్నారని స్థానిక ప్రజలు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఆయన అవాక్కయ్యారు. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు.

కొత్త పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంపై ప్రజలు నాయకులు, అధికారులను ప్రశ్నించారు.


పాత కడప జన్మభూమి కార్యక్రమంలో జనం లేక ఖాళీగా ఉన్న కుర్చీలు

జన్మభూమిలో సమస్యల ఏకరువు

కడప సెవెన్‌రోడ్స్: కడప 11వ డివిజన్‌లో నిర్వహించిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రజల సమస్యలను అధికారుల వద్ద ఏకరువు పెటారు. పీసీసీ బీసీ సెల్ కన్వీనర్ పగిడాల పెద్దన్న ఆధ్వర్యంలో మహిళలు, వృద్ధులు, అధికారుల ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మృత్యుంజయకుంటలో రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు ఏర్పాటు చేయాలన్నారు. సుంకేసుల బాదుల్లా మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమం ప్రచార ఆర్భాటంగానే ఉందని విమర్శించారు. కాంగ్రెస్‌నాయకులు చార్లెస్, విజయభాస్కర్, ఎజాజ్ అహ్మద్ పాల్గొన్నారు.

మహిళా డిగ్రీ కళాశాలలో..

వైవీయూ: కడప నగరంలోని ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. పి. సుబ్బలక్షుమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం, సంక్షేమం, విద్య, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, తాగునీరు మొదలగు అంశాలతో జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జన్మభూమి కో–ఆర్డినేటర్ జి. విజయలక్ష్మి, అధ్యాపకులు బాలగొండ గంగాధర్, యుగవాణి, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉర్దూ అకాడమీ చైర్మన్‌కు సన్మానం

కడప ఎడ్యుకేషన్: జిల్లాలో జరుగుతున్న జన్మభూమి–మా ఊరు కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జుగా నియమితులైన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమన్‌ను మంగళవారం కడపలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో షేర్‌సావార్ పీఠాధి పతి అబ్దుల్ ఖాదర్ సాహేబ్, టీడీపీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు అమీర్ సన్మానించారు. ఉర్దూ అకాడమిలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీచేయలని కోరారు.

కడప సినిమాలు

రవి :	హలో
ప్రతాప్ :	2 కంట్రీస్
రాజా (రహత్) :	ప్రాజెక్ట్
మురళి :	ఒక్కక్షణం
సుధ :	ఆక్సిజన్
తాహర్ :	సప్తగిరి ఎల్‌ఎల్‌బీ
అమీర్ :	టైగర్ జిందా హై
రమేష్ :	ఎంసీఏ..మిడిల్ క్లాస్ అబ్బాయి
అప్సర :	రాజుగారి గది-2
ఎస్ఆర్ :	ఎంసీఏ..

విద్యార్థులకు ఆటలపోటీలు

వైవీయూ: కడప నగరంలోని పాతకడప జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీలను ఎంఈఓ పాలెం నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమన్నారు. జన్మభూమి కార్యక్రమంలో ఆటలకు కూడా చోటు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం క్రీడాపోటీలను డీఎస్ఏ కోచ్ ఖాదర్‌మైనుద్దీన్ ఖాన్ నేతృత్వంలో క్యారమ్స్, చెస్ తదితర పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

శ్రీ సోమసుందరునికి అన్నాభిషేకం


సోమసుందరేశ్వరునికి అన్నాభిషేకం

కడప కల్చరల్: కడప నగరం గడ్డిబజారులోని శ్రీ కామకోటి కళాంబదేవి సమేత సోమసుందరేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం అన్నాభిషేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రాహ్మణపల్లి చంద్రమౌళిశర్మ, కౌశిక్‌శర్మ తొలుత అమ్మవారికి లలిత సహస్ర నామార్చన, స్వామికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్ర, అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అభిషేకంలోని అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ కమిటీ చైర్ పర్సన్ ఆకేటి శ్రీదేవి, సభ్యులు పబ్బత్తి ప్రసాద్, గాజులపల్లె రాఘవేంద్ర, కందుకూరి రాణా ప్రతాప్, తుమ్మలూరు లక్ష్మయ్య, ఆలయ ఈఓ శ్రీధర్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

మతోన్మాద శక్తులకు ప్రభుత్వాల అండ


నిరసన తెలుపుతున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు

కడప వైఎస్ఆర్ సర్కిల్: దేశంలో మతోన్మాద శక్తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గంగా సురేష్ విమర్శించారు. శాతవాహన యూనివర్శిటీ ప్రొఫెసర్ సుజాతపై మతోన్మాద దాడుల నిరసనగా మంగళవారం నగరంలోని వన్‌టౌన్ గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు రక్షణ కరువైందని తెలిపారు. పాలక ప్రభుత్వాలు మతోన్మాద శక్తులపై చర్యలు తీసుకొని ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు అంకుశం, క్రాంతి, విద్యార్థులు పాల్గొన్నారు.

'ఉక్కు'తోనే జిల్లా అభివృద్ధి

కడప వైఎస్సార్ సర్కిల్: జిల్లాకు ఉక్కు పరిశ్రమ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాయలసీమ మత్స్యకారుల సంఘం జిల్లా కార్యదర్శి చాపల సుబ్బరాయుడు పేర్కొన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలంటూ ఆర్‌సీపీ చేస్తున్న దీక్షలలో భాగంగా 180 రోజు ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉక్కు పరిశ్రమ కోసం అన్ని, రాజకీయ, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యమాలు చేస్తున్నా ఏ ఒక్క అధికారి కానీ, అధికార పార్టీ నాయకులు కానీ పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. ఉక్కు పరిశ్రమ నిర్మించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ హామీని నిలబెట్టుకోవాలన్నారు.

జిల్లాపై కక్ష సాధింపు తగదు

కడప వైఎస్ఆర్ సర్కిల్: ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని ఇందిరాభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తానని చెప్పి జిల్లాపై వివక్ష చూపడం తగదన్నారు. జిల్లాకు ఉక్కు పరిశ్రమ, ఫుడ్ పార్క్, టెక్స్‌టైల్ పార్క్, ఖనిజ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి, నూతన సిమెంట్ పరిశ్రమలు నెలకొల్పుతామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మండిపడ్డారు. యునాని మెడికల్ కళాశాల, యూనివర్శిటీ, రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు స్థలాలను సైతం సేకరించి పనులు చేయకపోవడం బాధాకరమన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలంటూ ప్రజలు ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలన్నారు.

క్రీడాపోటీల్లో 'ఆర్ట్స్' విద్యార్థుల ప్రతిభ


క్రీడాకారులను అభినందిస్తున్న ప్రిన్సిపల్

వైవీయూ: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల విద్యార్థులు క్రీడాపోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచారు. ఇటీవల కోలకతాలో నిర్వహించిన ఈస్ట్రన్ రైల్వే బాక్సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కిక్ బాక్సింగ్, తైక్వాండో పోటీల్లో ఫలితాలు సాధించారు. తైక్వాండోలో 55–60 కిలలో విభాగంలో కళాశాల విద్యార్థి సాయికృష్ణ స్వర్ణపతకం, పి.కమాల్‌బాషా కిక్‌బాక్సింగ్‌లో 56–61 కిలోల విభాగంలో స్వర్ణం సాధించారు. వీరిని ప్రిన్సిపల్ సుబ్బనరసయ్య అభినందించారు.

ఖండన బిందువు భూమి నుంచి ఎంత ఎత్తులో ఉంది?




యార్లగడ్డ వనంరాజు
స్కూల్ అసిస్టెంట్,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల

సరూప త్రిభుజాలు

సమస్యలు-సమాధానాలు

1. 4 మీటర్లు, 6 మీటర్ల ఎత్తున్న రెండు స్తంభాలు 25 మీటర్ల దూరంలో నిటారుగా ఉన్నాయి. మొదటి స్తంభం కొనను రెండో స్తంభం పాదంతో, రెండో స్తంభం కొనను మొదటి స్తంభం పాదంతో కలిపే రేఖల ఖండన బిందువు భూమి నుంచి ఎంత ఎత్తులో ఉంది?



జ. రెండు స్తంభాల ఎత్తులు AB = 4 మీ, CD = 6 మీ. అనుకోండి. భూమి నుంచి ఖండన బిందువు ఎత్తు PQ= z మీ. అనుకుంటే

ΔPQB, ΔCDBల్లో $\angle B = \angle B$ (ఉమ్మడి కోణం)

$\angle BQP = \angle BDC = 90^\circ$

కో.కో. నియమం ప్రకారం

$\Delta PQB \sim \Delta CDB$ అవుతుంది.

అప్పుడు

$\frac{BQ}{BD} = \frac{PQ}{CD} = \frac{z}{6}$ —— (1) ఇదేవిధంగా

$\Delta PQD \sim \Delta ABD$

అని చూపొచ్చు. అప్పుడు

$\frac{QD}{BD} = \frac{PQ}{AB} = \frac{z}{4}$ —— (2)


1, 2 లను కలిపితే $\frac{BQ}{BD} + \frac{QD}{BD} = \frac{z}{6} + \frac{z}{4}$

$\Rightarrow \frac{BQ+QD}{BD} = z\left(\frac{1}{6}+\frac{1}{4}\right)$

$\Rightarrow \frac{BD}{BD} = z\left(\frac{2+3}{12}\right) \Rightarrow 1 = z\left(\frac{5}{12}\right)$

$\Rightarrow z = \frac{12}{5} \times 1 = 2.4$ మీ.


■ **గమనిక:** ఈ సమస్యను పోలి ఉన్న సమస్య.. AB, CD, PQలు BDకి గీసిన లంబాలు AB=x, CD= y, PQ=z అయితే $\frac{1}{x} + \frac{1}{y} = \frac{1}{z}$ అని చూపండి అనే సమస్యతో పోలి ఉంటుంది.




2. ΔABCలో DE||BC, $\frac{AD}{DB} = \frac{3}{4}$, AC=15 సెం.మీ., అయితే AE విలువ ఎంత?

3. ΔABCలో DE||BC, AD= $4x-3$, AE=$8x-7$, BD= $3x-1$, CE= $5x-3$ అయితే x విలువ కనుగొనండి.

4. కింది పటంలో AB||CD||EF, AB = 7.5 సెం.మీ. DC = y సెం.మీ., EF = 4.5 సెం.మీ., BC = x సెం.మీ. అయితే x, y విలువలు కనుగొనండి.




5. కింది పటంలో A, B, Cలు వరుసగా OP, OQ, ORలపై బిందువులు. AB||PQ, AC||PR అయితే BC||QR అని చూపండి.



పైథాగరస్ సిద్ధాంతం (బౌధాయన సిద్ధాంతం)

'లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గం మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం.'

విపర్యయంగా 'ఒక త్రిభుజంలో ఒక భుజం మీది వర్గం మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానమైతే అది లంబకోణ త్రిభుజం.'



లంబకోణ త్రిభుజం ΔABCలో


$\angle B = 90^0$ అయితే..

$(AC)^2 = (AB)^2+(BC)^2$

మాదిరి ప్రశ్నలు

1. 5 మీటర్లు, 12 మీటర్ల ఎత్తున్న రెండు స్తంభాలు నిటారుగా ఒక చదునైన నేలపై ఉన్నాయి. భూమిపై ఆ రెండు స్తంభాల అడుగు భాగాల మధ్య దూరం 12 మీటర్లు అయితే ఆ రెండు స్తంభాల పై భాగాల మధ్య దూరం ఎంత?

జ.



AB, CD రెండు స్తంభాలు అనుకుంటే..

దత్తాంశం ప్రకారం AB = 5 మీ., CD = 12 మీ.

నేలపై స్తంభాల మధ్య దూరం CD = 24 మీ.

పైభాగంలో రెండు స్తంభాల మధ్య దూరం

AC = x మీ. అనుకుంటే..

పటం నుంచి AE = 24 మీ.,

CE = CD–DE =12 – 5 = 7 మీ.


లంబకోణ త్రిభుజం ΔAECలో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం

$x^2 = 24^2 + 7^2 \Rightarrow x^2 = 24^2 + 7^2$

$\Rightarrow x^2 = 625 \Rightarrow x = 25$

∴ పైభాగంలో రెండు స్తంభాల మధ్య దూరం = 25 మీ.

2. లంబకోణ త్రిభుజం ABCలో లంబకోణ శీర్షం C వద్ద ఉంది. P, Qలు వరుసగా AC, BCలపై ఉన్నాయనుకోండి. అయితే $AQ^2+BP^2= AB^2+PQ^2$ అని చూపండి.





జ. లంబకోణ త్రిభుజాలు ΔACQ, ΔPCB ల నుంచి

$(AQ)^2=(AC)^2 + (QC)^2$,

$(BP)^2 = (BC)^2 + (CP)^2$


$\Rightarrow (AQ)^2 + (BP)^2 = [(AC)^2+(QC)^2] + [(BC)^2+ (CP)^2] =$

$[(AC)^2+(BC)^2] + [(QC)^2+(CP)^2]$

$= AB^2 + PQ^2$

($\because$ లంబకోణ త్రిభుజం ABC, PQC ల నుంచి $AB^2= AC^2+BC^2$, $PQ^2= PC^2+ QC^2$)

3.



పై రాంబస్‌లోని రెండు కర్ణాలు వరుసగా 24 సెం.మీ., 10 సెం.మీ. అయితే దాని భుజం పొడవు కనుక్కోండి.

జ. రాంబస్‌లో కర్ణాల వర్గాల మొత్తం.. భుజాల వర్గాల మొత్తానికి సమానం. అంటే..

$(AC)^2+(BD)^2 =$

$(AB)^2+(BC)^2+ (CD)^2 +(DA)^2$

రాంబస్‌లో AB= BC= CD=DA కాబట్టి

$(AC)^2+(BD)^2=$

$(AB)^2+(AB)^2+(AB)^2+(AB)^2 = 4AB^2$

$\Rightarrow (24)^2+(10)^2= 4(AB)^2$


$\Rightarrow 576+100 = 4(AB)^2$

$\Rightarrow 676 = 4(AB)^2 \Rightarrow 169 = (AB)^2$

$\therefore AB = 13$ సెం.మీ.

4. 5 సెం.మీ., 12 సెం.మీ., 13 సెం.మీ. భుజాల పొడవులుగా ఉన్న త్రిభుజం ABCలో 13 సెం.మీ. పొడవు ఉన్న భుజానికి దాని ఎదుటి శీర్షం నుంచి గీచిన లంబం పొడవు కనుక్కోండి.

జ. 5, 12, 13 సెం.మీ. భుజాల పొడవులుగా గల త్రిభుజం లంబకోణ త్రిభుజం అవుతుంది. ($\because 13^2 = 5^2 + 12^2$)



AB =13 సెం.మీ., BC = 5 సెం.మీ.,

AC=12 సెం.మీ. అయినట్లు ABC ఒక లంబకోణ త్రిభుజం అనుకోండి.

13 సెం.మీ. పొడవున్న భుజానికి



గీసిన లంబం CD = p సెం.మీ. అనుకోండి.

ΔABC వైశాల్యం$= \frac{1}{2}$ భూమి × ఎత్తు

$= \frac{1}{2} \times BC \times AC = \frac{1}{2} \times 5 \times 12 = 30cm^2$

ΔABC వైశాల్యం$= \frac{1}{2}$ భూమి×ఎత్తు

$= \frac{1}{2} \times AB \times CD = \frac{1}{2} \times 13 \times p$


$\Rightarrow \frac{1}{2} \times 13 \times p = 30 \quad \Rightarrow p = \frac{60}{13}$

= 4.6 సెం.మీ. (సుమారుగా)

5. కింది పటం నుంచి


i) pc= ab,

ii) $\frac{1}{p^2} = \frac{1}{a^2} + \frac{1}{b^2}$ అని చూపండి.



6. ఒక సమబాహు త్రిభుజంలో భుజాల వర్గాల మొత్తానికి 3 రెట్లు, ఆ త్రిభుజం మధ్య గతాల వర్గాల మొత్తానికి 4 రెట్లకు సమానమని చూపండి.

7. లంబకోణ త్రిభుజం ΔABCలో $\angle B = 90^\circ$ AD, CEలు మధ్యగత రేఖలు AC= 5 సెం.మీ., $AD = \frac{3\sqrt{5}}{2}$ అయితే CE విలువ కనుక్కోండి.



8. (a–1) సెం.మీ. $2\sqrt{a}$ సెం.మీ. (a+1) సెం.మీ. భుజాలుగా ఉన్న త్రిభుజం లంబకోణ త్రిభుజం అవుతుందా?

9. 5 మీ, 12 మీ, 13 మీ. భుజాలుగా గల త్రిభుజం లంబకోణ త్రిభుజం అవుతుందా? కారణాలు చెప్పండి.

Affixation is the process of adding..



R. Srinivasa Rao
Senior Faculty, Hyderabad



డీఎస్సీ
ఇంగ్లిష్
ప్రత్యేకం

AFFIXATION

An affix is used to alter the meaning or form of a word. It can be either a Prefix or a Suffix.

Definition: Affixation is the process of adding a morpheme - or affix - to a word to create either a different form of that word or a new word with a different meaning.

The two primary kinds of 'Affixation' are prefixation, the addition of a prefix, and suffixation, the addition of a suffix, while clusters of affixes can be used to form complex words.

Prefixes: A prefix is a letter or group of letters attached to the beginning of a word that partly indicates its meaning.

Prefix	*Meaning*	*Examples*
A	Not	Amoral, Apolitical, Atypical
Anti	Against, Opposite of	Antiseptic, Anti-American, Antinuclear, Anti climax, Antiaircraft, Antibody
Bi	Two	Bicycle, Bisect, Bilingual
Co	With, Together	Copilot, Co-worker, Coexist, Co-author
De	Down, Off	Devalue, Deactivate, Degrade, Delink
Dis	Opposite of	Ddisappear, Disagreeable, Disbar, Disagree, Dislike, Disobey
En	Put into, Cover with	Enclose, Entangle, Enslave, Encase
Ex	Former	Ex-president, Ex-serviceman
Hyper	Over, More, Beyond	Hyperactive, Hypersensitive, Hypercritical
Il, Im, In, Ir	Not, Without	Illegal, Illogical, Immoral, Immeasurable, Inconsiderate, Incurable, Irresponsible
Omni	All, Every	Omnivorous, Omniscient, Omnipotent, Omnipresent
Post	After	Postmortem, Posterior, Postscript
Tri	Three	Tricycle, Triangle, Triathlon
Over	Too much, Across	Over-confident, Over-populated
Un	Opposite	Unhappy, Unfair, Untrue
Vice	Next in rank	Vice-president, Vice-principal, Vice-chancellor, Vice-admiral

Note: The difference between prefixes and suffixes is that while prefixes do not change word class (noun to verb or adjective to noun) etc. suffixes mostly change the word class.

Previous and Model Questions

1. Identify the correct suffix for the words given below: *(AP TET - 2015)*

Word	*Suffix*
(a) Doubt	(i) ness
(b) High	(ii) ful
	(iii) ment

1) (a)-(ii), (b)-(iii)
2) (a)-(iii), (b)-(ii)
3) (a)-(ii), (b)-(i)
4) (a)-(iii), (b)-(iii)

A: (3)
Doubtful, Highness.

EXERCISE - I

1. Identify the correct suffixes for the words given below:

Word	*Suffix*
(a) Remark	(i) ise
(b) Discover	(ii) let
(c) Book	(iii) ify
(d) Popular	(iv) able
(e) Pure	(v) y

1) (a) - (ii), (b) - (iii), (c) - (iv), (d) - (i), (e) - (v)
2) (a) - (iv), (b) - (i), (c) - (ii), (d) - (iii), (e) - (v)
3) (a) - (iv), (b) - (v), (c) - (ii), (d) - (i), (e) - (iii)
4) (a) - (iv), (b) - (i), (c) - (v), (d) - (iii), (e) - (ii)

A: (3)

EXERCISE - II

1. Identify the correct suffixes for the words given below.

Word	*Suffix*
(a) Virtue	(i) ize
(b) Love	(ii) ive
(c) Terror	(iii) able
(d) Abuse	(iv) ful
(e) Thank	(v) ous

1) (a) - (v), (b) - (iii), (c) - (iv), (d) - (i), (e) - (ii)
2) (a) - (v), (b) - (iii), (c) - (i), (d) - (ii), (e) - (iv)
3) (a) - (iii), (b) - (iv), (c) - (i), (d) - (ii), (e) - (v)
4) (a) - (iii), (b) - (v), (c) - (i), (d) - (iv), (e) - (ii)

A: (2)

Suffixes: A suffix is a letter or group of letters added at the end of a word to make a new word.

1. The following adjectives get converted into nouns by adding certain suffixes which change the word class of the basic word.

Adjective	*Suffix*	*Noun*
Free	-dom	Freedom
Wise	-dom	Wisdom
Important	-ance	Importance
Permanent	-ence	Permanence
False	-hood	Falsehood
Active, Civil, Human, Real	-ity	Activity, Civility, Humanity, Reality
Dark, Happy, Mad	-ness	Darkness, Happiness, Madness
Hard	-ship	Hardship
Long, Strong	-th	Length, Strength

2. Here are some examples of a verb getting converted into a noun.

Verb	*Suffix*	*- Noun*
Leak	-age	Leakage
Shrink	-age	Shrinkage
Waste	-age	Wastage
Arrive, Refuse	-al	Arrival, Refusal
Accept, Appear	-ance	Acceptance, Appearance
Assist, Inhabit	-ant	Assistant, Inhabitant
Build, Meet, Teach	-ing	Building, Meeting, Teaching

3. Here are a few examples of a noun forming a new word which is also a noun.

Noun	*Suffix*	*Noun*
King	-dom	Kingdom
History	-ian	Historian
Hero	-ism	Heroism
Drama, Motor	-ist	Dramatist, Motorist

4.

Adjective	*Suffix*	*Verb*
Cheap, Deep, Sharp	-en	Cheapen, Deepen, Sharpen
Just, Pure	-ify	Justify, Purify

5.

Noun	*Suffix*	*Verb*
Length	-en	Lengthen
Strength	-en	Strengthen
Class	-ify	Classify
Apology	-ise	Apologise

6.

Noun	*Suffix*	*Adjective*
Comfort	-able	Comfortable
Culture	-al	Cultural
Element	-ary	Elementary
Point	-end	Pointed
Gold	-en	Golden
Beauty	-ful	Beautiful
Help	-ful	Helpful
Sense	-ible	Sensible

7.


Verb	*Suffix*	*Adjective*
Read	-able	Readable
Resist	-ant	Resistant
Digest	-ible	Digestible
Prohibit	-ive	Prohibitive

8.


Adjective	*Suffix*	*Adverb*
Happy	-ly	Happily
Foolish	-ly	Foolishly
Melodious	-ly	Melodiously
Great	-ly	Greatly
Artistic	-ly	Artistically

అంకెలు కలపండి రంగులు వేయండి





పక్కన కింద ఇచ్చిన బొమ్మల పేర్ల మొదటి అక్షరాలను వాటి పైన ఉన్న ఖాళీ గళ్లలో రాయండి. పక్కనే ఉన్న కొంగ పేరు ఇంగ్లీషులో వస్తుంది. కనుక్కోండి. →




కనుక్కోండి

గుర్తించండి


కింద మధ్యలో ఉన్న రంగుల బొమ్మ అసలైన నీడ ఏదో గుర్తించండి. ↓





పైన ఉన్న A కింద ఉన్న Z దగ్గరకు వెళ్లాలి. దారి చూపండి.


కింద ఇచ్చిన గుడ్డులోనుంచి వస్తున్న బాతు బొమ్మను పక్కన ఖాళీ గళ్లలో గీసి రంగులు వేయండి.



జవాబులు: కనుక్కోండి: Flamingo గుర్తించండి: F

నాన్నా చెప్పవా

సౌర మండలానికి అవతల అన్నీ పెద్ద గ్రహాలే ఉంటాయా?




మన సౌరమండలంలో సూర్యుని చుట్టూ నిర్దిష్ట కక్ష్యలలో పరిభ్రమిస్తూ 8గ్రహాలు, 166కు పైగా ఉపగ్రహాలు, కొన్ని మరుగుజ్జు గ్రహాలు, కొన్ని వేల కోట్ల సంఖ్యలో ఆస్టరాయిడ్లు, తోక చుక్కలు, ఉల్కలు వంటి ఖగోళ నిర్మాణాలు, ఇంకా అపారమైన నక్షత్ర ధూళి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మన సౌరమండలానికి వెలుపల కూడా ఇతర నక్షత్రాల వద్ద ఇలాంటి ఖగోళ నిర్మాణాలు ఉండి ఉండవచ్చునని అంచనా వేసిన శాస్త్రజ్ఞులు, ఆ దిశగా, అంటే అలాంటి వాటి ఉనికిని కనుగొనే దిశగా తమ ప్రయత్నాలను ఏనాడో మొదలుపెట్టారు.

1995లో తొలిసారిగా సౌరమండలానికి వెలుపల వేరే నక్షత్రం చుట్టూ తిరిగే ఒక గ్రహాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీనికి '51 Pegasi B' అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా వేరే నక్షత్రాల చుట్టూ పరిభ్రమించే అలాంటి 200కు పైగా గ్రహాలను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అయితే ఇటీవల కనుగొన్న ఒక గ్రహాన్ని తప్పించి మిగతా వాటినన్నింటినీ పరోక్ష పద్ధతిలోనే కనుగొనడం జరిగింది. ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమించే ఒక గ్రహం దాని పరిభ్రమణంలో భాగంగా అప్పుడప్పుడూ ఆ నక్షత్రానికి అడ్డుగా వచ్చి, దాని కాంతిని కొంచెం మందగింప జేస్తుంది. సరిగ్గా దీనిని, ఇలాంటి మరి కొన్ని కారణాలను ఆధారంగా చేసుకునే శాస్త్రజ్ఞులు ఇతర నక్షత్రాలకు సంబంధించిన గ్రహాలను కనుగొంటున్నారు.

ఇప్పటి వరకు శాస్త్రజ్ఞులు కనుగొన్న ఇతర నక్షత్రాల గ్రహాలన్నీ మన గురుగ్రహం, లేదా అంతకన్నా ఎంతో పెద్దగా ఉండడం విశేషం. ఇటీవల శాస్త్రజ్ఞులు ప్రత్యక్ష పద్ధతిలో (ఫొటోల ద్వారా) కనుగొన్న ఓ గ్రహం మన గురుగ్రహం అంత పెద్దగా ఉండటమే గాక, దీనికి 8 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశితో వుంది.

ఏ నక్షత్రానికి చెందిన గ్రహాలైనా, మన సౌరమండలానికి చాలా దూరంగా (కొన్ని వేల కోట్ల మైళ్ళు) ఉండే కారణంగా కేవలం భారీ సైజులోను,, అధిక ద్రవ్యరాశితోను వుండే గ్రహాలు మాత్రమే మన కంటపడుతున్నాయని, మన సాంకేతిక విజ్ఞానం మరింత అభివృద్ధి చెందినప్పుడు సుదూర ప్రాంతాలలో ఉండే చిన్న చిన్న గ్రహాలను కూడా కనిపెట్టడానికి వీలవుతుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు.

కింద ఉన్న రెండు బొమ్మల మధ్య 10 తేడాలు ఉన్నాయి. గుర్తించండి.





ఇదేమి చోద్యం..!



నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పులివెందులలోని ధ్యాన్‌చంద్ క్రీడామైదానంలో జన్మభూమి-మా ఊరు సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పట్టణంలో పార్టీ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో పసుపు మయం చేశారు. వారు అత్యుత్సాహంతో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా వదలలేదు. పట్టణంలోని ముద్దనూరురోడ్డు పాత జూనియర్ కళాశాల సర్కిల్‌లో ఉన్న గాంధీ విగ్రహం చుట్టూ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో ముంచెత్తారు. జాతిపిత విగ్రహం కూడా సరిగా కనిపించడంలేదు. మహాత్ముని విగ్రహం చుట్టూ ఇలా ఒక పార్టీకి చెందిన జెండాలు, తోరణాలు ఏర్పాటు చేయడం ఏమిటని చూసిన వారు మండిపడుతున్నారు. - పులివెందుల

నేడు 'పది' విద్యార్థులకు అవగాహన సదస్సు

కడప ఎడ్యుకేషన్:

కడప నగరం మున్సిపల్ హైస్కూల్ మెయిన్‌లో బుధవారం ఉదయం 10 గంటలకు సాక్షి ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో విద్యార్థులకు పరీక్షలు సులభతరంగా రాసేందుకు వీలుగా సబ్జెక్టు నిపుణుల చేత పలు సూచనలు, సలహాలను ఇవ్వనున్నారు. అలాగే విద్యార్థులకు పరీక్షల నిర్వాహణపై పలు అనుమానాలను నివృత్తి చేయనున్నారు.

పుష్పగిరిలో గ్రామోత్సవం



పుష్పగిరిలో పౌర్ణమి గ్రామోత్సవాన్ని మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సుమంత్ దీక్షితులు, శ్రీనివాసమూర్తిల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కామాక్షీ వైద్య నాథ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్న కేశవ స్వాముల ఉత్సవ మూర్తులను అలంకరించి వేర్వేరు పల్లకీలలో కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. – వల్లూరు

బ్యాడ్మింటన్ అంపైర్ అర్హత పరీక్ష వేదిక మార్పు

కడప స్పోర్ట్స్: కడప నగరంలో నిర్వహించాల్సిన షటిల్ బ్యాడ్మింటన్ అంపైర్ అర్హత పరీక్షను ఈనెల 7వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రొద్దుటూరులోని జార్జ్‌క్లబ్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్. జిలానీబాషా ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరంలో ఆర్మీ సెలక్షన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ మార్పు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ టెస్టుకు హాజరయ్యే అభ్యర్థులకు రాతపరీక్ష, ప్రాక్టికల్స్, వైవాలు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మూడు దశల్లో నిర్వహించే ఈ అర్హత పరీక్షకు బ్యాడ్మింటన్ క్రీడ పట్ల చక్కటి అవగాహన కలిగినవారు.. బ్యాడ్మింటన్ క్రీడాకారులు అర్హులన్నారు. 40 సంవత్సరాలలోపు అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు భవిష్యత్తులో నిర్వహించే బ్యాడ్మింటన్ పోటీల్లో అంపైర్‌లుగా వ్యవహరించే అవకాశం కల్పిస్తామని తెలిపారు. అదే విధంగా జూన్, జూలై నెలల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి అర్హత పరీక్షకు కూడా తొలి ఇద్దరికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 94401 07080 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.



Praja Sankalpa Yaatra

అన్నను చూడాలని..


ఆయిల్ ట్యాంకర్‌పైకి ఎక్కిన అభిమానులు

అభిమాన రథం


బస్సుపై నుంచి అభివాదం చేస్తూ..

కొండంత సంతోషం


వాల్మీకిపురం సమీపంలో...

గూడు కట్టిన ఆప్యాయత


జననేతను చూసేందుకు భవనంపైకి చేరుకున్న ప్రజలు


వెల్లివిరిసిన ఆనందం..


అవ్వకు ఓదార్పు..


భరోసానిస్తూ..



బాదంపప్పను స్వీకరిస్తూ..


ఊరికి పండగొచ్చింది.. వాల్మీకిపురంలో స్వాగత తోరణాలు


ధైర్యాన్నిస్తూ..

బ్రహ్మరథం.. వాల్మీకిపురంలో రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వ స్వాగతం పలుకుతున్న ప్రజలు, అభిమానులు

అలుపెరుగని అడుగులు



ఉద్యోగ భద్రత లేని ఉపాధ్యాయులు
వేతన అగచాట్లతో సంఘమిత్రలు
గిట్టుబాటు ధరలేని రైతులు
హంద్రీ–నీవా కోసం ఎదురు చూస్తున్న జనాలు
జననేతను కదిలించిన పదమట అంశాలు

అలుపెరుగని యాత్రలో..
50 రోజుల ప్రయాణంలో..
700 కిలోమీటర్లు దాటిన తరుణంలో..
జనం అడుగడుగునా నీరాజనాలు పలికారు.
ప్రజాసంకల్ప యాత్రికుడు జగన్‌మోహన్‌రెడ్డికి
మంగళవారం బ్రహ్మరథం పట్టారు.


పూలవాండ్లపల్లె శివారులో వినతులు అందుకుంటూ..


అన్నయ్యతో ఆత్మీయ సెల్ఫీ


సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

అన్నదాత నవ్వాలి..
కాశీరావు పేటలో జననేత వెంట నడుస్తున్న రైతన్న

• ఆనంద హేల


వాల్మీకిపురం సమీపంలో అభిమానుల సందడి

• మమతానురాగం


జగనన్నను కలసిన అక్కాచెల్లెమ్మలు


ఆత్మీయ స్పర్శ.. జననేతతో కరచాలనం చేస్తూ..


అన్నొస్తున్నాడని.. వాల్మీకిపురంలో స్వాగతం పలికేందుకు నిరీక్షణ

కష్టాలు తెలుసుకుంటూ..


వాల్మీకిపురంలో సమస్యలు విన్నవిస్తున్న సోదరి

తీపి జ్ఞాపకం


జననేతతో సెల్ఫీ తీసుకుంటున్న చెల్లెమ్మ

అక్షర స్వాగతం


అన్నయ్యకు పూల స్వాగతం

ఆత్మీయ పలకరింపు


కాశిరావుపేటలో అక్కాచెల్లెమ్మలను పలుకరిస్తూ..

హద్దులు దాటిన అభిమానం


జననేతతో కర్ణాటక రాష్ట్ర బస్సు కండక్టర్

ఉద్యోగ భద్రత కల్పించాలి

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో (ఏపీఆర్ఎస్) కాంట్రాక్టు రిసోర్స్ టీచర్స్ (సీఆర్‌టీ)గా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని క్రమబద్ధీకరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వాల్మీకిపురానికి చెందిన అరుణకుమారి, సోఫియాబేగం తదితరులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మంగళవారం ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వాల్మీకిపురం వద్ద వారు ఆయనను కలిసి సమస్యలు ఏకరువు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఆర్‌టీలకు బేసిక్ వేతనాలు ఫిక్స్ చేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిదేనన్నారు. రాష్ట్రంలో ఉన్న 76 గురుకుల పాఠశాలల్లో 236 మంది సిబ్బంది 2001 నుంచి సీఆర్‌టీలుగా పనిచేస్తున్నారని, తమను రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని వాపోయారు.– చిత్తూరు అర్బన్



జననేతను చూడాలని..

వాల్మీకిపురంలో సురేష్‌కు చిన్న హోటలే జీవనాధారం. రెండు నెలల క్రితం మధుమేహ వ్యాధి ఎక్కువ కావడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు అతన్ని బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అతని కుడికాలును వైద్యులు తొలగించారు. అక్కడే చికిత్స పొందుతున్న సురేష్‌కు మంగళవారం తమ ఊర్లోకి జననేత వస్తున్నారని తెలిసింది. ఒక్కసారైనా తమ అభిమాన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని చూడాలని నిశ్చయించుకున్నాడు. కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెంచి సోమవారమే ఇంటికి చేరుకున్నాడు. జగనన్నను కలిసి తన ముచ్చట తీర్చుకున్నాడు. ఇది తన జీవితంలో చిరకాలం గుర్తుండిపోతుందని సంతోషం వ్యక్తం చేశాడు.



దేశయ్య సంతోషం!

"నేను పుట్టు గుడ్డివాడిని. జనాల బాధల్ని తెలుసుకునేందుకు ఎక్కడి నుంచో జగనన్న వస్తా ఉండాడని తెలుసుకున్నా. ఆయన్ను ఎట్టా చూడలేను. కనీసం ఆ సామి గొంతు వింటే సాలనుకున్నా. కానీ అన్న నన్ను తాకినాడు. నాతో మాట్లాడినాడు. నా బాగోగులు అడిగినాడు. ఇంతకన్నా ఏం కావాలి సామీ.." అంటూ వాల్మీకిపురానికి చెందిన దేశయ్య తన సంతోషాన్ని వ్యక్తంచేశారు. ఆయన తన పిన్ని ఈశ్వరమ్మతో కలిసి రోడ్డు పక్కన నిలబడి జననేత కోసం ఎదురు చూస్తున్నాడు.. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అటువైపు వెళుతున్న జగన్‌మోహన్ రెడ్డి తన దగ్గరకు వచ్చి హత్తుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో ఆయన పట్టరాని ఆనందానికి లోనయ్యారు.



పరిహారం ఇవ్వలేదన్నా

"అన్నా.. మాకుండేదే 30 గుంటలు. పొలాల్లో రోడ్డు వేయాలి.. భూములు తీసుకుంటామని అధికారులు నోటీసులిచ్చారన్నా. భూమికి ఎంత పరిహారం ఇస్తారు.. ఎప్పుడిస్తారు..? అని కూడా చెప్పలేదు.." అంటూ మదనపల్లె రూరల్ మండలంలోని అండవారిపల్లెకు చెందిన సుజాత తదితరులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. పూలవాండ్లపల్లె సమీపంలో వారు జననేతను కలిశారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పంట పొలాలు తీసుకుంటున్నారని, దీనికి ప్రత్యామ్నాయంగా తమకు మరెక్కడైనా భూములతో పాటు పరిహారం కూడా ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.



ఊరి చివరనే పూరిపాకలు

'సామీ మాది ఊరి బయట ఉన్న ఎస్సీ కాలనీ. పదిహేనేళ్లకు పైగా ఇక్కడే ఉన్నాం. రోడ్లు లేవు. నీళ్లు రావు. చాలా మందికి సొంతిళ్లు కూడా లేవు' అంటూ మదనపల్లె రూరల్‌కు చెందిన సుగుణ ఇతర మహిళలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తమ ఊరి చివర వేచి ఉన్న మహిళల్ని జగన్‌మోహన్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. కొంత దూరం ఆయనతో కలసి నడిచిన మహిళలు గ్రామంలోని సమస్యల్ని వివరించారు. ఎస్సీ కాలనీల్లో మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించాలన్నారు.

